దేవి నవరాత్రులు - శ్రీ సూక్త విధానేన

శ్రీ మహిషాసురమర్ధనీ దేవి పూజా విధానము



సేకరణ: కిరణ్ టైప్ ఇనిస్టిట్యూట్,
41-1/8-13A., గౌతమీనగర్,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013.
https://madhirafamily.wordpress.com/

మహిషాసుర మర్ధినీ స్తోత్రమ్

01. అయిగిరినందిని! నందితమే(మో)దిని! విశ్వవినోదిని! నందినుతే!
గిరివరవింధ్య శిరోஉధి నివాసిని! విష్ణువిలాసిని! జిష్ణునుతే!।
భగవతి! హే శితికంఠ కుటుంబిని! భూరి కుటుంబిని! భూరికృతే!
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥

02. సురవర వర్షిణి! దుర్ధర ధర్షిణి! దుర్ముఖ మర్షిణి! హర్షరతే!
త్రిభువన పోషిణి! శంకర తోషిణి! (కిల్బిష)కల్మష మోషిణి ఘోషరతే!।
దనుజనిరోషిణి! దితిసుతరోషిణి! దుర్మదశోషిణి! సింధుసుతే!
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥

03. అయి జగదంబ మదంబ కదంబ వనప్రియవాసిని హాసరతే
శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగనిజాలయ మధ్యగతే।
మధుమధురే! మధుకైటభగంజిని కైటభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥

04. అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే
రిపుగజగండ విదారణచండ పరాక్రమశు(శౌ)ండ మృగాధిపతే।
నిజభుజదండ నిపాతితఖండ విపాతితముండ భటాధిపతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥

05. అయి రణదుర్మద శత్రువధోదిత దుర్ధర నిర్జర శక్తి భృతే
చతుర విచార ధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే।
దురితదురీహ దురాశయ దుర్మతి దానవ దూత కృతాంతమతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥

06. అయి శరణాగత వైరివధూవర వీరవరాభయ దాయకరే
త్రిభువన మస్తక శూలివిరోధి శిరోధి కృతామల శూలకరే। 107

శ్రీ సూక్త విధానేన శ్రీ మహిషాసుర మర్ధనీ దేవి పూజా విధానము

హరిః ఓం -

దేవీం వా చ మజనయంత దేవాస్తాం విశ్వరూపాః
పశవో వదంతి।
సానో మంద్రేష మూర్జం దుహానా ధేనుర్వాగస్మా నుపసుష్టుతైతు॥

హరిః ఓమ్ శ్రీ మహాగణాధిపతయే నమః

(అని చెపుతూ నమస్కారము చేయవలెను)

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుం ర్గురుర్దేవో మహేశ్వరాః।
గురుస్సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః॥

సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం।
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం॥

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం।
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే॥

అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్।
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే॥

విఘ్నేశ్వర గాయత్రీ

గణేశ్వరాయ విద్మహే గౌరీ పుత్రాయ ధీమహి
తన్నో విఘ్నః ప్రచోదయాత్

మార్జనమ్:

(ఈ క్రింది మంత్రమును చెప్పుచూ మూడుసార్లు జలమును శిరముపై, తన చుట్టూ చల్లుకొనవలెను)

ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోఽపి వా।
యః స్మరేత్ పుండరీకాక్షం, స బాహ్యాభ్యంతరః శుచిః॥
ఓం పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమః।

దీపారాధన:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ దీపమును వెలిగించవలెను. ఆ తరువాత దీపపు కుందు (సెమ్మి) నకు కుంకుమ, గంధము పెట్టి కుందువద్ద అక్షతలు వేసి నమస్కరించవలెను)

అదౌ దీపారాధనం కృత్వా॥
ఓం అగ్నినాగ్ని స్సమిధ్యతేతి దీపవర్తీరన్యవర్తినా ప్రజ్వాల్య॥
ఓమ్ అగ్నినాగ్ని స్సమిధ్యతే కవిర్గృహ
పతిర్యువా హవ్యవాడ్జుహ్వాస్యః
(అని దీపమును వెలిగించవలెను)

ఋక్: ఉద్దీప్య స్వజాత వేదోపఘ్నం, నిర్‌ఋతిం మమ
పశూగ్‌శ్చ మహ్య మావహ జీవనం చ దిశో దిశ
భోదీప దేవి రూపస్త్వం కర్మ సాక్షిహ్యావిఘ్నకృత్।
యావత్ పూజాం కరిష్యామి తావత్త్వం సుస్థిరో భవ...॥

జ్యోతిషాంపతయే తుభ్యం నమో రామాయ వేధసే।
గృహాణ దీపకం చైవ త్రైలోక్య తిమిరాపహ॥

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్‌స్టిట్యూట్

భో దీప! బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః।
అతస్త్వాం స్థాపయామ్యద్య మదజ్ఞాన మపాకురు॥

దీపారాధన ముహూర్తః సుముహూర్తోఽస్తు

దీపదేవ్యైనమః।

(అని దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి నమస్కరింపవలెను)

01. యశ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా।
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయ మంగళమ్॥

02. తదేవలగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ।
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే
తేంఽఘ్రియుగం స్మరామి॥

03. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః।
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువానీతిర్మతిర్మమ॥

04. అనన్యాశ్చింత యన్తోమాం యోజనాః పర్యుపాసతే।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం॥

05. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే।
పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిమ్॥

06. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళమ్।
యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః॥

07. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః।
యేషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః॥

08. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్।
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్॥

09. మనోజవం మారుత తుల్యవేగం
జితేన్ద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్।
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి॥

10. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుఽతే॥

11. దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవ స్సనాతనః
త్యజే దజ్ఞాన నిర్మాల్యం సోఽహం భావేన పూజయేత్॥

12. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమమ్
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్॥

13. వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్॥

14. శ్రుతి స్మృతి పురాణానా మాలయం కరుణాలయమ్
నమామి భగవత్పాద శంకరం లోకశంకరమ్॥

15. అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి।
సర్వవిఘ్న హరస్తస్మై శ్రీగణాధిపతయే నమః॥

(ఈ క్రింది మంత్రములను చెపుతూ కుడి చేతితో అక్షతలు దేవునిపై చల్లవలెను)

ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః,
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః,
ఓం శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః,
ఓం శ్రీ శచీ పురందరాభ్యాం నమః,
ఓం శ్రీ అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః,
ఓం శ్రీ సీతారామాభ్యాం నమః, ఓం శ్రీ దుర్గా మల్లేశ్వర దేవతాభ్యా నమః (ఏఊరివారు ఆ ఊరి ప్రధానదేవుని/దేవిని ఇక్కడ చెప్పుకోవచ్చు), ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః, ఓం శ్రీ ఇంద్రాద్యష్ట దిక్పాలక దేవతాభ్యా నమః, ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహదేవతాభ్యా నమః , ఓం శ్రీ గ్రామదేవతాభ్యా నమః, ఓం శ్రీ క్షేత్రాధిష్ఠాన దేవతాభ్యా నమః, ఓం శ్రీ కులదేవతాభ్యా నమః, ఓం శ్రీ మాతాపితృభ్యా నమః, ఓం శ్రీ సమస్త సద్గురుదేవతాభ్యా నమః, ఓం శ్రీ గురుభ్యా నమః,(ఓం సమస్త సద్గురు శ్రీ సాయినాథ పరబ్రహ్మణే నమః)
ఓం శ్రీ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః॥

శ్లో॥ ఆదిత్యాయచ సోమాయ మంగళాయబుధాయచ
గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

శ్లో॥ సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం॥

అయం ముహూర్తః స్సుముహూర్తోఽస్తు॥
సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం
గ్రహాణా మానుకూల్య ఫలసిద్ధిరస్తు॥

ఆచమనము:

(ఒక పంచపాత్ర (గ్లాసు) లో మంచి నీటిని తీసుకుని ఉద్ధరిణి (చెంచా)తో కుడిచేతిలో పోసుకుని ఈ క్రింది మొదటి 3 మంత్రములను చెపుతూ ఆ నీటిని త్రాగవలెను)

ఓం కేశవాయ స్వాహా (అని ఆచమించవలెను)
ఓం నారాయణాయ స్వాహా ”
ఓం మాధవాయ స్వాహా ”

(కుడిచేతి బొటనవ్రేలును నడిమివ్రేలి మొదటికి తగులునట్లుగా వంచి, దానిమీదికి చూపుడువ్రేలును వంచి పట్టినచో గోకర్ణాకృతిగా ఏర్పడు అరచేతిలో (మినప గింజ మునుగునన్ని) నీటిని పోసికొని, ఆచమించవలెను)

ఓం గోవిందాయ నమః (అరచేతులు రెంటిని కడుగు కొనవలెను)
ఓం విష్ణవే నమః ”
ఓం మధుసూదనాయ నమః (అని బొటనవ్రేలితో పై పెదవిని, తర్వాత
ఓం త్రివిక్రమాయ నమః క్రింది పెదవిని తుడుచుకొనవలెను)
ఓం వామనాయ నమః (అని శిరమున రెండు మార్లు నీళ్ళు చల్లుకొనవలెను)
ఓం శ్రీధరాయ నమః ”

ఓం హృషీకేశాయ నమః (అని ఎడమచేతిపై నీరు చల్లుకొనవలెను)
ఓం పద్మనాభాయ నమః ”
ఓం దామోదరాయ నమః (అని శిరస్సుపై నీళ్ళు చల్లుకొనవలెను)
ఓం సంకర్షణాయ నమః (అని చేతివ్రేళ్ళను గిన్నెవలె చేసి వ్రేళ్ళ మూలములతో గడ్డమును స్పృశించవలెను)
ఓం వాసుదేవాయ నమః (అని బొటన, ఉంగరపు వ్రేళ్లతో
ఓం ప్రద్యుమ్నాయ నమః నేత్రములను తాకవలెను)
ఓం అనిరుద్ధాయ నమః (అని బొటన,చూపుడు వ్రేళ్ళతో
ఓం పురుషోత్తమాయ నమః ముక్కు రంధ్రములను తాకవలెను)
ఓం అధోక్షజాయ నమః (అని బొటన, చిటికిన వ్రేళ్లతో
ఓం నారసింహాయ నమః చెవులను తాకవలెను)
ఓం అచ్యుతాయ నమః (అని బొటన, మధ్య వ్రేళ్లతో నాభిని తాకవలెను)
ఓం జనార్ధనాయ నమః (అని వ్రేళ్ళకొనలతో వక్షఃస్థలమును తాకవలెను)
ఓం ఉపేంద్రాయ నమః (అని వ్రేళ్ళకొనలతో శిరమును తాకవలెను)
ఓం హరయే నమః (అని ముకుళిత హస్తముతో కుడి, ఎడమ
ఓం శ్రీకృష్ణాయ నమః బాహుమూలము (భుజము) లను తాకవలెను)
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

(ఈ విధముగా ఆచమనము చేసిన యెడల శ్రీమన్నారాయణునితో సమానుడగును)

*(వేదమంత్రముల వినియోగమునకు ముందు, ఆయా మంత్రములకు సంబంధించిన ఋషి, ఛందస్సు, దేవతల స్మరణము నిర్దిష్టముగా చేయవలయును. అది శాస్త్రీయము. ఋషిఋణ విమోచనము అనుమాట గమనార్హము. వినియోగమునందు జలమును విడువ వలసిన పనిలేదు.)

(ఈ క్రింది మంత్రమును పఠించి ఆసనము క్రింద భూమిని స్పృశించి చక్కగా కూర్చొనవలెను)

ఆసన మన్త్రస్య: ఓం పృథివ్యాః మేరుపృష్ఠ ఋషిః-
కూర్మోదేవతా- సుతలం ఛందః ఆసనే వినియోగః -
ఓం కూర్మాసనాయ నమః - ఓం అనన్తాసనాయ నమః.

భూతోచ్చాటనమ్:

(అక్షితలు తీసికొని వాసనజూచి ఎడమచేతి ప్రక్కగా వెనుకకు వేయవలెను)

శ్లో॥ ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమిభారకాః।
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే॥

శ్లో॥ పృథ్వి త్వయా ధృతా లోకా దేవి! త్వం విష్ణునా ధృతా।
త్వం చ ధారయ మాం దేవి! పవిత్రం కురు చాసనమ్॥

ప్రాణాయామం:

ఓం ప్రణవస్యపరబ్రహ్మఋషిః పరమాత్మా దేవతా
దేవీ గాయత్రీ ఛందః। ప్రాణాయామే వినియోగః*॥

---

[1] **ప్రాణాయామ విధి**

మనస్సును నిర్మలముగా నుంచికొని, గాయత్రీ దేవియందు మనస్సును నిలిపియుంచవలెను. ముందుగా వెన్ను, కంఠము, శిరస్సు మూడింటిని నిటారుగా ఏకదండము వలె నిలిపి కూర్చుండవలెను. కుడిచేతి అంగుష్ఠము (బొటనవ్రేలి) తో కుడిముక్కును మూసి, ఎడమ ముక్కుద్వారా నెమ్మదిగా గాలి పీల్చుచూ ప్రాణాయామ మంత్రమును ధ్యానపూర్వకముగా మనస్సుతో చదువుతూ "పూరకము" చేయవలెను. తర్వాత అనామిక, కనిష్ఠిక వ్రేళ్ళతో ఎడమ ముక్కు రంధ్రమును మూసి ఉంచవలెను. ఇప్పుడు మానసికముగా ప్రాణాయామ మంత్రమును పఠించవలెను. రెండు ముక్కు రంధ్రములు మూయబడి శ్వాసను నిలిపి ఉంచుటను "కుంభకము" అందురు. అనంతరము కుడి ముక్కును మూసి ఉంచిన బొటనవేలును తొలగించి, నెమ్మది-నెమ్మదిగా శ్వాసను వదలిపెట్టవలెను. శ్వాసను వదలిపెట్టు క్రియను "రేచకము" అని అందురు. పూరకము, కుంభకము, రేచకము అను మూడు కర్మలను ఒకసారి చేయుటను ఒక ప్రాణాయామమని అందురు.

(ఈ క్రింది మంత్రమును మనస్సులో చెపుతూ కుడిచేతి 5 వేళ్ళతోటి గృహస్థులు, బొటనవేలు, ఉంగరపువేలు, చిటికెన వేలుతోటి బ్రహ్మచారులు ఎడమ ముక్కు మూసి, కుడిముక్కుతో గాలి తగినంతగా పీల్చి నెమ్మదిగా ఈ క్రింది మంత్రం చదివి అది ఎడమ ముక్కు ద్వారా నెమ్మదిగా విడవాలి)

"ఓం భూః, ఓం భువః, ఓగ్ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః, ప్రచోదయాత్, ఓమ్ ఆపో జ్యోతీ రసోఽమృతం, బ్రహ్మభూర్భువస్సువరోమ్"

దేశకాలౌ సంకీర్త్య ॥ (సంకల్పమ్)

శ్రీ గోవింద! గోవింద!! గోవింద!!! శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే శ్రీ శివశివశంభోరాజ్ఞయా ప్రవర్త మానస్య / శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, అష్టావింశన్ మహాయుగే, కలియుగే, ప్రథమపాదే, అత్ర పృథివ్యాం, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (తాము ఉన్న ప్రదేశము

ఋతువులు

చైత్రము, వైశాఖము - వసంత ఋతౌ
జేష్టము, ఆషాడము - గ్రీష్మ ఋతౌ
శ్రావణము, భాద్రపదము - వర్ష ఋతౌ
ఆశ్వయుజము, కార్తీకము - శరదృతౌ
మార్గశిరము, పుష్యము - హేమంత ఋతౌ
మాఘము, పాల్గుణము - శిశిర ఋతౌ

వారములు

ఆదివారము - భాను(రవి) వాసరే
సోమవారము - ఇందు వాసరే
మంగళవారము - భౌమ(కుజ) వాసరే
బుధవారము - సౌమ్య వాసరే
గురువారము - బృహస్పతి(గురు) వాసరే
శుక్రవారము - భృగు వాసరే
శనివారము - స్థిర(మంద) వాసరే

తిథులు

పాడ్యమి -ప్రతిపత్తిథౌ; విదియ-ద్వితీయాయాం; తదియ-తృతీయాయాం; చవితి-చతుర్థ్యాం; పంచమి-పంచమ్యాం; షష్ఠి-షష్ఠ్యాం; సప్తమి-సప్తమ్యాం; అష్టమి-అష్టమ్యాం; నవమి-నవమ్యాం; దశమి- దశమ్యాం ఏకాదశి-ఏకాదశమ్యాం; ద్వాదశి-ద్వాదశమ్యాం; త్రయోదశి-త్రయోదశమ్యాం; చతుర్దశి-చతుర్దశమ్యాం; పౌర్ణమి-పూర్ణిమాయాం; అమావాస్య అమావస్యాయాం

"శ్రీశైలమునకు" ఏ దిక్కున ఉన్నదో – (ఈశాన్య ప్రదేశే (కోస్తా జిల్లాలవారు) వాయువ్య ప్రదేశే (హైదరాబాదు ప్రాంతం వారు) ఆగ్నేయ దిగ్భాగే (మదరాసు ప్రాంతంవారు) కృష్ణా గోదావరీ ర్మధ్యదేశే (ఏ ఏ నదుల మధ్యన ఉన్నదో అవి మార్చుకొని చెప్పవలెను) శ్రీ మహాలక్ష్మీ నివాస స్వగృహే, / శోభనగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన (జరుగుచున్న సంవత్సరం, ఆయనము, ఋతువు, నెల, పక్షము, తిథి, వారము చెప్పవలెను) ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ.......... నామ సంవత్సరే, దక్షిణాయనే శరద్ ఋతౌ, ఆశ్వయుజ మాసే శుక్ల పక్షే .... (తిథౌ) .... వాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే, శుభకరణే ఏవం గ్రహ గుణ విశేషణ విశిష్టాయాం ఆస్యాం శుభతిథౌ, ((మగవారైనచో) శ్రీమాన్ .... గోత్రః .... శర్మాభిధేయోహం ధర్మపత్నీ సమేతః శ్రీమతః ....గోత్రస్య .... శర్మాభిధేయస్య ధర్మపత్నీ సమేతస్య)) ((ఆడవారైనచో) శ్రీమతీ .... గోత్రవతీ .... నామధేయవతీ శ్రీమత్యాః ....గోత్రవత్యాః .... నామధేయవత్యాః సభర్తృకాయాః)) ఓం ఓం ఓం మమ (యజమానస్య) ఉపాత్త సమస్త దురితక్షయద్వారా అస్మాకం సహ కుటుంబస్య, శ్రుతి స్మృతి పురాణోక్త ఫలప్రాప్త్యర్థం, దైవ ప్రీత్యర్థం, క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం, ధర్మ అర్థ కామ మోక్ష

చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్థం, సకల విద్యా ప్రాప్త్యర్థం - పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం - ఇష్ట కామ్యార్ధ సిద్ధ్యర్థం / మనోవాంఛాఫల సిద్ధ్యర్థం - సమస్త దురితోప శాంత్యర్థం - సమస్త మంగళావాప్త్యర్థం - సర్వాభీష్ట సిద్ధ్యర్థం సమస్త పాపక్షయద్వారా ఆత్మసంస్కారార్థం, గాఢబద్ధ కర్మ పాశనివృత్త్యర్థం మమ (యజమానస్య) సమస్తారిష్ట నిరసన పూర్వకం, ఆధి దైవిక, ఆధి భౌతిక, ఆధ్యాత్మిక త్రివిధ తాప పాపోప శమనార్థం, సకల కామనా సిద్ధ్యర్థం-ఇహ జన్మని జన్మ జన్మాంతరేషుచ మనో వాక్కాయ కర్మభిః, జ్ఞానతః అజ్ఞానతః మయా (యజమాన) కృత సర్వపాపక్షయార్థం వర్షేవర్షే ప్రయుక్త (ప్రతి సంవత్సరం చేసుకొనే పూజలకు ఈ విధంగా చెప్పాలి) మమ (యజమానస్య) [2] శ్రీ కనకదుర్గా పరదేవతా ముద్దిశ్య, శ్రీ కనకదుర్గా పరదేవతా ప్రీత్యర్థం, శ్రీ లక్ష్మీ సరస్వతీ దేవతా ముద్దిశ్య శ్రీ లక్ష్మీ సరస్వతీ దేవతా ప్రీత్యర్థం, శ్రీ మహిషాసురమర్ధినీ దేవీ ముద్ధిశ్య, శ్రీ మహిషాసుర మర్ధినీ దేవీ ప్రీత్యర్థం - ఆవాహితేభ్య స్సర్వేభ్యో దేవేభ్యోనమః సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భి రుపచారైః సంభవతా నియమేన కల్పోక్త ప్రకారేణ శ్రీ సూక్తవిధానేన భక్తిపూర్వక యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. (కుడిచేతితో కొద్దిగా అక్షతలు తీసుకుని ఎడమ చేతితో చెంచాతో గ్లాసులోని నీటిని తీసుకుని కుడిచేతిలో పోసుకుంటూ అక్షతలు పళ్లెములో పడునట్లు నీరు వదలవలెను / ఉదకము తాకవలెను)

కలశపూజ: (పంచపాత్రకు మూడుచోట్ల చందనము, కుంకుమబొట్టు, పెట్టవలెను)

శ్లో॥ బ్రహ్మాండోదర తీర్థాని కరైః స్పృష్టాని తే రవే।
తేన సత్యేన మే దేవ తీర్థం దేహి దివాకర॥
క్రోం ఇత్యంకుశ ముద్రయా సూర్యమండలాత్ తీర్థా న్యాకృష్య॥
వం ఇతి సంయోజ్య॥

(అని అంకుశముద్ర చేత సూర్యమండలము నుండి తీర్థము (జలము) నాకర్షించినట్లు భావించి – కలశమునందలి జలమును అభిమంత్రణము చేయవలెను)

శ్లో॥ యస్య కేశేషు జీమూతో నద్యః సర్వాఽంగసంధిషు ।
కుక్షౌ సముద్రాశ్చత్వారః తస్మై తోయాత్మనే నమః ॥

ఓం ఇమం మే వరుణ శృధీ హవమద్యా చ మృడయ ।
త్వామవస్యురాచకే॥ కలశే వరుణ మావాహ్య।(ఆవాహనం ముద్రాం పదర్శ్య) ఓం వం వరుణాయ నమః పూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి॥ (ధేను శంఖ గారుడ ముద్రాః ప్రదర్శ్య) తతః కలశారాధనం కరిష్యే॥ కలశే గంధపుష్పాక్షతైః అభ్యర్చ్య।

(అని కలశమును పుష్పాక్షతలతో పూజించి పాత్రలో తమలపాకుగాని, తులసిదళముగాని, పుష్పముగాని ఉంచి చెంబుపై చేయి ఉంచి ఈ క్రింది శ్లోక, మంత్రములతో అభిమంత్రించ వలయును).

శ్లో॥ కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః।
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాః స్మృతాః॥
కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా।
ఋగ్వేదోఽథ యజుర్వేదః సామవేదో హ్యథర్వణః॥
అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితాః।

అత్ర గాయత్రీ సావిత్రీ శాంతిః పుష్టికరీ తథా।
ఆయాంతు దేవపూజార్థం దురితక్షయ కారికాః॥
కలశే దశకళాత్మనే వహ్ని మండల మావాహయామి।
మధ్యే ద్వాదశకళాత్మనే సూర్య మండల మావాహయామి।
ఆధారే షోడశకళాత్మనే చంద్ర మండల మావాహయామి॥
ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి
శుతుద్రి స్తోమం సచతా పరుష్ణ్యా।
అసిక్నియా మరుద్ వృధేవితస్తయాఽర్జీకీయే
శృణుహ్యా సుషోమయా॥
ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే। ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే।
ఓం ఆపో వా ఇదగ్ం సర్వం విశ్వా భూతా న్యాపః ప్రాణా వా ఆపః పశవః ఆపోఽన్న మాపోఽమృత మాపః సమ్రా డాపో విరాడాపః స్వరా డాపశ్ఛందాగ్ం ష్యాపో జ్యోతీగ్ం ష్యాపో యజూగ్ం ష్యాప స్సత్యమాపః సర్వదేవతా ఆపో భూర్భువస్సువ రాప ఓమ్॥

శ్లో॥ గంగే చ యమునేచైవ గోదావరి! సరస్వతి!
నర్మదే సింధు కావేరి జలేఽస్మిన్ సన్నిధిం కురు.
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ
భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః॥

(ప్రనవేన దశవారాన్ అభిమంత్ర్య। గాయత్రీం త్రివారం జపేత్) -

(అనగా ప్రణవము (ఓంకారము)తో పదిసార్లు అభిమంత్రించి గాయత్రిని ముమ్మారు జపింపవలయును)

ఓం, ఓం, ఓం, ఓం, ఓం, ఓం, ఓం, ఓం, ఓం, ఓం। (10)

ఓం భూర్భువస్సువః। ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి। ధియో యో నః ప్రచోదయాత్॥ (ఏవం త్రిః (3)

శంఖ చక్ర యోని సురభి ముద్రాన్ ప్రదర్శ్య। అస్త్రయా దశదిగ్బంధః। కూర్మముద్రయా కలశోదకం ప్రచ్ఛాద్య॥

(అనగా – శంఖ, చక్ర, యోని, సురభి ముద్రలను ప్రదర్శించి "అస్త్రాయఫట్" అని దశదిగ్బంధనము గావించి, కూర్మముద్రచే కలశోదకమును కప్పి ఈ క్రింది మంత్రముతో అభిమంత్రించ వలెను).

శ్లో॥ అత్ర గాయత్రి! సావిత్రి! శాన్తి పుష్టికరీశ్వరి।
ఆయాంతు దేవపూజార్థం దురితక్షయ కారకాః॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వత్యై నమః, శ్రీ మహిషాసురమర్ధినీ పరదేవతాయై నమః, శ్రీ మహా గణాధిపతయే నమః – ఆయాంతు శ్రీ కనకదుర్గా పరదేవతా పూజార్థం, శ్రీ లక్ష్మీ సరస్వతీ దేవతా పూజార్థం, శ్రీ మహిషాసురమర్ధినీ దేవతా పూజార్థం, శ్రీ మహాగణపతి పూజార్థం దురితక్షయ కారకాః – కలశోదకేనా పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవానాం / దేవీం సంప్రోక్ష్య, ఆత్మానం సంప్రోక్ష్య।

(కలశములో తమలపాకు ముంచి ఆ నీటిని పూజా ద్రవ్యముల మీద, దేవుని/దేవి మీద చల్లి, తన శిరస్సు మీద చల్లుకోవాలి.)

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో కలశోదకమును ఘంటపై చల్లవలెను)

కలశోదకేన ఘంటాం ప్రక్షాళ్య।

(ఈ క్రింది మంత్రమును చెపుతూ ఘంటకు గంధము, అక్షతలు అద్దవలెను)

ఘంటాం గంధ పుష్ప అక్షతైః అభ్యర్చ్య॥

(ఈ క్రింది మంత్రమును చెపుతూ ఘంటను పూజించవలెను)

హే ఘంటే! సుస్వరే! రమ్యే! ఘంటా ధ్వని విభూషితే।
నాదయన్తం పరానందం ఘంటా దేవీం ప్రపూజయే॥

ఘంటానాదం: (ఈ క్రింది మంత్రమును చెపుతూ ఘంట వాయించవలెను)

ఋక్:అగమార్ధం తు దేవానాం, గమనార్థం తు రక్షసామ్। కురు (కుర్యాత్)ఘంటారవం తత్ర దేవతాఽఽ(ఆ)హ్వాన లాంఛనమ్

-ఇతి ఘంటానాదం కృత్వా।

(కుడిచేతితో అక్షతలు తీసుకొని ఈ క్రింది మంత్రమును చెప్పి అక్షతలు పైకి చల్లవలెను)

శ్లో॥ 01.అపసర్పంతు యేభూతా యే భూతా భూమి సంస్థితాః।
యే భూతా విఘ్న కర్తారః తే నశ్యంతు శివాజ్ఞయా ... ॥

02. అపక్రామంతు భూతా(ని)ద్యాః పిశాచా స్సర్వతో దిశమ్।
సర్వేషా మవిరోధేన పూజా కర్మ సమారభే .. ॥

గణపతి పూజ:

అదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం
యథాశక్తి గణపతి పూజాం కరిష్యే॥

(పసుపుతో చేసిన గణపతిని కుంకుమతో అలంకరించి తములపాకులో నుంచి పూజించవలెను).

- - - = - - -

- గణపతి పూజ -

అదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం యథాశక్తి
గణపతి పూజాం కరిష్యే॥

(పసుపుతో చేసిన గణపతిని కుంకుమతో అలంకరించి తములపాకులో నుంచి పూజించవలెను).

తతః మూర్త్యావాహనం కరిష్యే॥

అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి॥ హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుమ్। పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవ చ। భక్తాఽభయ ప్రదాతారం వందే విఘ్నవినాశనమ్। ఓం హరిద్రా గణపతయే నమః

ప్రాణప్రతిష్ఠ:- ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహ నో ధేహి భోగమ్। జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనుమతే మృడ(ళ)యా నః స్వస్తి। అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థాన ముపహ్వయతే॥ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీ పుత్ర పరివార సమేతం **ఆవాహయామి, స్థాపయామి, పూజయామి.** స్వామిన్ సర్వ జగన్నాథ యావత్పూజావసానకమ్। తావత్త్వం ప్రీతిభావేన బింబేఽస్మిన్ సన్నిధిం కురు॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః। స్థిరో భవ, వరదో భవ, సుముఖో

భవ, సుప్రసన్నో భవ, మమ (యజమానస్య) అభిముఖో భవ, స్థిరాసనం కురు॥ ప్రసీదః! ప్రసీదః! ప్రసీదః!– **(ధ్యానం)** ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముప మశ్రవస్తవమ్। జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః **ధ్యాయామి, ధ్యానం సమర్పయామి – (ఆవాహనం)** అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర। అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః **ఆవాహయామి – (ఆసనం)** మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్న విరాజితమ్। రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగుహ్యతామ్॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః **ఆసనం సమర్పయామి – (అర్ఘ్యం)** గౌరీపుత్రనమస్తేస్తు శంకరం ప్రియనందనం। గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః **హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. – (పాద్యం)** గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక। భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః **పాదయోః పాద్యం సమర్పయామి॥ – (ఆచమనీయం)** అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత। గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయాప్రభో॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః **ముఖే ఆచమనీయం సమర్పయామి.**

(మధుపర్కం) దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సుసంయుతమ్। మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోఽస్తుతే॥ ఓం శ్రీమహాగణాధి పతయే నమః **మధుపర్కం సమర్పయామి.** – **(పంచామృతస్నానం)** పయోదధి ఘృతం చైవ శర్కరా మధు సంయుతమ్। పంచామృతేన స్నపనం ప్రీయతాం గణనాయక॥ ఓం శ్రీమహా గణాధిపతయేనమః **పంచామృతస్నానం సమర్పయామి.** – **(ఔపచారికస్నానం)** ఓం ఆపో హి ష్ఠా మయో భువః। తా న ఊర్జే దధాతన। మహేరణాయ చక్షసే। యో వః శివతమో రసః। తస్య భాజయతే హ నః। ఉశతీరివ మాతరః। తస్మా అరం గమామవః। యస్య క్షయాయ జిన్వథ। ఆపో జన యథా చ నః॥ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః **ఔపచారిక స్నానం సమర్పయామి.** – స్నానానంతరం **శుద్ధ ఆచమనీయం సమర్పయామి॥**

– **(వస్త్రయుగ్మం)** రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళమ్। శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ॥ ఓం శ్రీమహాగణాధి పతయే నమః **వస్త్ర యుగ్మం సమర్పయామి**

– **(యజ్ఞోపవీతం)** రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం। గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయక॥ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్ ।ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు

తేజః॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః **యజ్ఞోపవీతం సమర్పయామి** – **(ఉపవీతం)** రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం। గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయక॥ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః **ఉపవీతం సమర్పయామి.**

– **(గంధం)** చందనాఽగరు కర్పూర కస్తూరీ కుంకుమాఽన్వితమ్। విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్॥ ఓం శ్రీ మహా గణాధిపతయే నమః **దివ్యశ్రీ చందనం సమర్పయామి** – **(అక్షతాన్)** అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ స్తండులాన్ శుభాన్। గృహాణ పరమానందా దీశపుత్ర నమోఽస్తు తే॥ ఓం శ్రీమహా గణాధిపతయే నమః **గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి.**

(పుష్పాలు) సుగంధాని చ పుష్పాణి జాతికుందముఖాని చ। ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోఽస్తు తే॥ ఓం శ్రీమహాగణాధిపతయే నమః **పుష్పైః పూజయామి.**

(అష్టోత్తరము చేసుకునే ఉద్దేశ్యం ఉంటే ఈ క్రింది మంత్రములను అథాంగపూజగా మార్చుకోవచ్చు)

ఓం సుముఖాయ నమః **(పాదౌ** పూజయామి**)**, ఓం ఏకదంతాయ నమః **(గుల్ఫౌ** పూజయామి**)**, ఓం కపిలాయ నమః **(జానునీ** పూజయామి**)**, ఓం గజకర్ణికాయ నమః (**జంఘే** పూజయామి), ఓం లంబోదరాయ నమః (**ఊరూ** పూజయామి), ఓం వికటాయ నమః (**కటిం** పూజయామి),

ఓం విఘ్నరాజాయ నమః (**ఉదరం** పూజయామి), ఓం గణాధిపాయ నమః (**నాభిం** పూజయామి), ఓం ధూమకేతవే నమః (**హృదయం** పూజయామి), ఓం గణాధ్యక్షాయ నమః (**కంఠం** పూజయామి), ఓం ఫాలచంద్రాయ నమః (**స్కంధౌ** పూజయామి), ఓం గజాననాయ నమః (**హస్తౌ** పూజయామి), ఓం వక్రతుండాయ నమః (**వక్త్రం** పూజయామి), ఓం కపిలాయ నమః (**నేత్రే** పూజయామి), ఓం శూర్పకర్ణాయ నమః (**కర్ణౌ** పూజయామి), ఓం హేరంబాయ నమః (**లలాటం** పూజయామి), ఓం స్కందపూర్వజాయ నమః [**శిరః** పూజయామి], ఓం శ్రీమహాగణాధి పతయే నమః (**సర్వాంగాని** పూజయామి)

– నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి.

అథః శ్రీ గణపతి అష్టోత్తర శత నామావళి

ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః 10
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః

ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః 20
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః 30
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః

ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః 40
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణపురుషా నమః
ఓం పూష్ణే నమః
ఓం పూష్కరోత్క్షిప్తవారియ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకరప్రభాయ నమః 50
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యా నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం సర్వసిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః

ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమారగురవే నమః 60
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థపనసప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః 70
ఓం బ్రహ్మవిద్యాధరాయ నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం జితమన్మథాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం జాయసే నమః

ఓం యక్షకిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః 80
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః 90
ఓం సఖ్యై నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దేశాంగాయ నమః
ఓం మణికింకిణిమేఖలాయ నమః

ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాతకారిణే నమః
ఓం విష్వగ్దృశే నమః 100
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కల్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం పరజితే నమః
ఓం సమస్తజగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం ఆక్రాంతచిదచిత్ప్రభాయ నమః
ఓం శ్రీవిఘ్నేశ్వరాయ నమః 108

// ఇతి శ్రీ గణపతి అష్టోత్తర శత నామావళి సంపూర్ణం //

(ధూపమ్) దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం। ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదోభవ॥ ఓం శ్రీమహా గణాధిపతయే నమః **ధూప మాఘ్రాపయామి** – **(దీపం)** సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియమ్। దీపం గృహాణ దేవేశ త్రైలోక్య తిమిరాపహమ్॥ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః **దీపం దర్శయామి.** - ఓం శ్రీ మహాగణాధిపతయే నమః – ధూపదీపానంతరం **శుద్ధ ఆచమనీయం సమర్పయామి.**

-- **(నైవేద్యం)** – సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్। నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్॥ – ఓం శ్రీ మహా గణాధిపతయే నమః **– నైవేద్యం సమర్పయామి.**

(ఒక పుష్పంతో నైవేద్య పదార్థాల మీద నీరు ప్రోక్షిస్తూ) ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ (అనుచు నైవేద్య పదార్థములపై అరచేతి నుండి నీరు పడునట్లు చిలుకరించవలెను) సత్యంత్వర్తేన పరిషించామి (అనుచు నైవేద్య పదార్థముల పాత్రల చుట్టును నీరు పడునట్లు త్రిప్పవలెను). (రాత్రిపూట ఈ మంత్రము – ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పవలెను)

అమృతమస్తు అమృతోపస్తరణమసి। ఓం శ్రీమహా గణాధిపతయే నమః – **యథాభాగం గుడం నివేదయామి,**

(కుడిచేతితో స్వామికి ఆపోశనము వేసినట్లు భావించి ఆయనకు చూపిస్తూ ఆ నీరు పళ్ళెములో వదలవలెను)

ఓం ప్రాణాయస్వాహా – ఓం అపానాయస్వాహా – ఓం వ్యానాయ స్వాహా – ఓం ఉదానాయస్వాహా – ఓం సమానాయస్వాహా – ఓం బ్రహ్మణే స్వాహా (కుడిచేతితో స్వామికి చూపాలి)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (భోజనము నడుమ నీరు ఇచ్చినట్లు – నీళ్ళు విడిచి పెట్టాలి) అమృతాపిధానమసి। ఉత్తరాపోశనం సమర్పయామి. (నీరు స్వామికి చూపి పళ్ళెములో విడువ వలెను) హస్తౌ ప్రక్షాళయామి (చేతులు కడుగుట) – పాదౌ ప్రక్షాళయామి (కాళ్లు కడుగుట) – **శుద్ధాచమనీయం సమర్పయామి॥** (పళ్లెములో నీళ్ళు విడిచి పెట్టాలి)

(తాంబూలం) పూగీఫలైశ్చ కర్పూరం నాగవల్లీ దళైర్యుతమ్। ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్॥

ఓం శ్రీ మహాగణాధిపతియే నమః – **తాంబూలం సమర్పయామి**

– **(సువర్ణపుష్పం)** హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసోః । అనంతపుణ్యఫలదమతః శాంతిం ప్రయచ్ఛ మే॥ ఓం శ్రీ మహా గణాధిపతయే నమః – **సువర్ణపుష్పం సమర్పయామి.**

(నీరాజనం) ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైః స్థితం। నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ॥ సామ్రాజం చ విరాజం చ అభిశ్రీర్యాచనో గృహే। లక్ష్మీ రాష్ట్రస్యయా ముఖేతయా మాసగ్ం సృజామసి॥ ఓం శ్రీ మహా గణాధిపతయే నమః – **ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి.** – నీరాజనానంతరం **శుద్ధ ఆచమనీయం సమర్పయామి.** –

(మంత్రపుష్పం) ధాతా పురస్తాద్య ముదాజహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశ శ్చతస్రః। తమేవం విద్వా నమృత ఇహ భవతి నాऽన్యః పన్థా అయనాయ విద్యతే॥ గణేశ్వరాయ విద్మహే గౌరీ పుత్రాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్। సుముఖ శ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః। వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః॥ షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి। విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా। సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే॥

గణాధిపనమస్తేస్తు ఉమాపుత్రాఘనాశన। వినాయకేశతనయ సర్వసిద్ధి ప్రదాయక॥ ఏకదంతైకవదన తథా మూషక వాహన। కుమార గురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం॥ ఓం శ్రీమహా గణాధిపతయే నమః **దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి॥** –

(**ఆత్మప్రదక్షిణం**) యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంన్తి ప్రదక్షిణ పదే పదే. పాపోऽహం పాపకర్మాऽహం పాపాత్మా పాప సంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. **ఆత్మ ప్రదక్షిణ నమస్కారమ్ సమర్పయామి॥** –

(**ప్రసాద స్వీకరణ**) సహస్ర పరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగ్ం హరతు మే పాపం దూర్వా దుస్స్వప్ననాశనీ। గణాధిపతిః సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు॥ మమ ఇష్ట కామ్యార్థ ఫలసిద్ధ్యర్థం **గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి॥** (ప్రసాదం–అక్షతలు/ పువ్వు శిరస్సుపై ఉంచుకొనవలెను)) –

(**ఉద్వాసన**) ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్। తేహనాకం మహిమానస్సచంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః॥ ఓం శ్రీ మహాగణాధిపతిం **యథాస్థానం ప్రవేశయామి॥** శోభనార్థే క్షేమాయ పునః ఆగమనాయ చ, ఉత్తరే

శుభకర్మణి అవిఘ్నమస్తు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాఽత్మనా వా ప్రకృతేః స్వభావాత్। కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణా యేతి సమర్పయామి॥ **ఇతి గణాధిపతి పూజాం కరిష్యే॥** **యం బ్రహ్మ వినాయకాయనమః॥**

(అని చెప్పుకొనవలెను) (ఉదకము తాకవలెను/అక్షతలు నీళ్ల పళ్లెములో వదలవలెను)

– – – × – – –



శ్రీ సూక్త విధానేన శ్రీ మహిషాసురమర్దని దేవి పూజా విధానము

శ్లో॥ అరుణాం కరుణాతరంగితాక్షీం
ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం।
అణిమాదిభి రావృతాం మయూఖై
రహమిత్యేవ విభావయే భవానీం॥

ఆచమనము: ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమఃఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమఃఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.

ప్రాణాయామమ్:

(త్రిః ప్రాణానాయమ్య) (ప్రాణాయామమును మూడుసార్లు చేయవలెను)

ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః। పరమాత్మా దేవతా।
దైవీగాయత్రీ ఛందః। ప్రాణాయామే వినియోగః॥

"ఓం భూః, ఓం భువః, ఓగ్ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యో నఃప్రచోదయాత్, ఓమ్ ఆపో జ్యోతీ రసోఽమృతం, బ్రహ్మభూర్భువస్సువరోమ్"

దేశకాలౌ సంకీర్త్య॥ (సంకల్పమ్)

శ్రీ గోవింద! గోవింద!! గోవింద!!! శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే శ్రీ శివశివశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య / శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, అష్టావింశన్మహాయుగే, కలియుగే, ప్రథమపాదే, అత్ర పృథివ్యాం, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాణ్య ప్రదేశే కృష్ణా గోదావరీ ర్మధ్యదేశే (తాము ఉన్న ప్రదేశము "శ్రీశైలమునకు" ఏ దిక్కున ఉన్నదో – (ఈశాన్య ప్రదేశే (కోస్తా జిల్లాలవారు) వాయువ్య ప్రదేశే (హైదరాబాదు ప్రాంతం వారు)ఆగ్నేయ దిగ్భాగే (మదరాసు ప్రాంతంవారు) ఏ ఏ నదుల మధ్యన ఉన్నదో అవి మార్చుకొని చెప్పవలెను) శ్రీ మహాలక్ష్మీ నివాస స్వగృహే, / శోభనగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన (జరుగుచున్న సంవత్సరం, ఆయనము, ఋతువు, నెల, పక్షము, తిథి, వారము చెప్పవలెను.) ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ .... నామ సంవత్సరే, దక్షిణాయనే శరద్ ఋతౌ, ఆశ్వయుజ మాసే శుక్ల పక్షే

Kiron Type Institute

.... (తిథౌ)............... వాసరే శుభ వాసరే శుభ నక్షత్రే శుభయోగే, శుభకరణ ఏవం గ్రహ గుణ విశేషణ విశిష్టాయాం ఆస్యాం శుభతిథౌ, ((మగవారైనచో) శ్రీమాన్............ గోత్రః .... శర్మాభిధేయోహం ధర్మపత్నీ సమేతః శ్రీమతః ....గోత్రస్య .... శర్మాభిధేయస్య ధర్మపత్నీ సమేతస్య)) ((ఆడవారైనచో) శ్రీమతి .... గోత్రవతి .... నామధేయవతి శ్రీమత్యాః ....గోత్రవత్యాః ....నామధేయవత్యాః సభర్తృకాయాః)) ఓం ఓం ఓం మమ(యజమానస్య) ఉపాత్త దురితక్షయద్వారా అస్మాకం సహ కుటుంబస్య, శ్రుతి స్మృతి పురాణోక్త ఫలప్రాప్త్యర్థం, దైవ ప్రీత్యర్థం, క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం, ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల విద్యా ప్రాప్త్యర్థం - పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం - ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం / మనోవాంఛాఫల సిద్ధ్యర్థం - సమస్త దురితోపశాంత్యర్థం - సమస్త మంగళావాప్త్యర్థం - సర్వాభీష్ట సిద్ధ్యర్థం సమస్త పాపక్షయద్వారా ఆత్మసంస్కారార్థం, గాఢబద్ధ కర్మ పాశనివృత్త్యర్థం మమ(యజమానస్య) సమస్తారిష్ట నిరసన పూర్వకం, ఆధి దైవిక, ఆధి భౌతిక, ఆధ్యాత్మిక త్రివిధ తాప పాపోపశమనార్థం, సకల కామనా సిద్ధ్యర్థం -ఇహ జన్మని జన్మజన్మాంతరేషుచ మనో వాక్కాయ కర్మభిః, జ్ఞానతః అజ్ఞానతః మయా(యజమాన)కృత

సర్వపాపక్షయార్థం వర్షేవర్షే ప్రయుక్త (ప్రతి సంవత్సరం చేసుకొనే పూజలకు ఈ విధంగా చెప్పాలి) మమ (యజమానస్య) శ్రీ కనకదుర్గా పరదేవతా ముద్దిశ్య, శ్రీ కనకదుర్గా పరదేవతా ప్రీత్యర్థం, శ్రీ లక్ష్మీ సరస్వతీ దేవతా ముద్దిశ్య శ్రీ లక్ష్మీ సరస్వతీ దేవతా ప్రీత్యర్థం, శ్రీ మహిషాసురమర్ధినీ దేవతా ముద్దిశ్య శ్రీ మహిషా సురమర్ధినీ దేవతా ప్రీత్యర్థం - ఆవాహితేభ్య స్సర్వేభ్యో దేవేభ్యో నమః॥ సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భి రుపచారైః సంభవతా నియమేన కల్పోక్త ప్రకారేణ శ్రీ సూక్తవిధానేన భక్తిపూర్వక యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచారపూజాం కరిష్యే. (కుడిచేతితో కొద్దిగా అక్షతలు తీసుకుని ఎడమ చేతితో చెంచాతో గ్లాసులోని నీటిని తీసుకుని కుడిచేతిలో పోసుకుంటూ అక్షతలు పళ్లెములో పడునట్లు నీరు వదలవలెను / ఉదకము తాకవలెను)

మహాపద్మవనాంతఃస్థే కారణానందవిగ్రహే।
సర్వభూతహితే మాత రేహ్యేహి పరమేశ్వరి॥
ఏహ్యేహి దేవదేవేశి త్రిపురే దేవ పూజితే।
పరామృతప్రియే శీఘ్రం సాన్నిధ్యం కురు సిద్ధిదే॥
దేవేశి భక్తసులభే సర్వావరణ సంవృతే।
యావత్త్వాం పూజయిష్యామి తావత్త్వం సుస్థిరా భవ॥

ఇదంవిష్ణుర్విచక్రమే। త్రేధానిదధేపదం। సమూఢమస్యపాగ్ంసురే।
సక్తుమివతితఉనాపునంతో యత్రధీరామనసావాచమక్రత।
అత్రాసఖాయస్సఖ్యాని జానతే। భద్రైషాంలక్ష్మీర్నిహితాధివాచి॥

అస్య శ్రీ ప్రాణప్రతిష్ఠా మహా మంత్రస్య, బ్రహ్మ విష్ణు మహేశ్వరా॥ ఋషయః ఋగ్యజుఃసామాథర్వణాని చ్ఛందాంసి, ప్రాణశక్తిః పరదేవతా, - ఆం బీజమ్, హ్రీం శక్తిః, క్రోం కీలకమ్, ప్రాణ ప్రతిష్ఠాపనే వినియోగః

కరన్యాసం:

ఓం ఆం తత్సవితుః బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః

(రెండుఅరచేతులలో చూపుడు వ్రేలితో బొటనవ్రేలును క్రిందినుండి పైకి తాకవలెను)

ఓం హ్రీం వరేణ్యం విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమః

(రెండుఅరచేతులలో బొటన వ్రేలితో చూపుడు వ్రేలును క్రిందినుండి పైకి తాకవలెను)

ఓం క్రోం భర్గో దేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః

(రెండుఅరచేతులలో బొటన వ్రేలితో మధ్య వ్రేలును క్రిందినుండి పైకి తాకవలెను)

ఓం ఆం ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః

(రెండుఅరచేతులలో బొటన వ్రేలితో ఉంగరపు వ్రేలును క్రిందినుండి పైకి తాకవలెను)

ఓం హ్రీం ధియో యోనః జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః

(రెండుఅరచేతులలో బొటన వ్రేలితో చిటికెన వ్రేలును క్రిందినుండి పైకి తాకవలెను)

ఓం క్రోం ప్రచోదయాత్ సర్వాత్మనే కరతల కరపృష్ఠాభ్యాం నమః

(కుడిచేతి వ్రేళ్ళతో ఎడమచేతి వ్రేళ్ళను, ఎడమ చేతి వ్రేళ్ళతో కుడిచేతి వ్రేళ్ళను తుడుచుకొనవలెను)

అంగన్యాసం:

ఓం ఆం తత్సవితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః.

(కుడిచేతివ్రేళ్ళతో హృదయమును తాకవలెను)

ఓం హ్రీం వరేణ్యం విష్ణ్వాత్మనే శిరసే స్వాహా

(కుడిచేతివ్రేళ్ళతో శిరస్సును తాకవలెను)

ఓం క్రోం భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయై వషట్
(కుడిచేతిద్రేళ్ళతో శిఖను తాకి ఎడమ అరచేతిలో కొట్టి శబ్దము చేయవలెను)
ఓం ఆం ధీమహి సత్యాత్మనే కవచాయహుం
(కుడిచేతేవ్రేళ్ళతో ఎడమభుజమును ఎడమచేతివ్రేళ్ళతో కుడిభుజమును తాకవలెను)
ఓం హ్రీం ధియో యోనః జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్
(కన్నులను తాక వలెను)
ఓం క్రోం ప్రచోదయాత్ సర్వాత్మనే అస్త్రాయఫట్
(కుడిచేతిని శిరస్సు చుట్టును త్రిప్పి, ఎడమచేతిలో కొట్టి శబ్దము చేయవలెను)
"ఓం భూర్భువస్సువరో మితి దిగ్బంధః "

ధ్యానమ్: దేవి సర్వజగన్నాధే యావ త్పూజావసానకమ్।
తావత్త్వం ప్రీతిభావేన బింబేఽస్మిన్ సన్నిధిం కురు॥
తతః ప్రాణ ప్రతిష్ఠాపనం కరిష్యే (ఒక పువ్వు దేవిపై ఉంచాలి)

పీఠపూజ :- పూర్ణపాత్రే మూలాధారాయ నమః, కూర్మాయనమః శేషాయ నమః పృధివ్యైనమః, పూర్వే - ఓంకారపీఠాయనమః నైర్భుతిభాగే - కామగిరిపీఠాయ నమః వాయవ్యభాగే - పూర్ణగిరి పీఠాయనమః।

ప్రాణప్రతిష్ఠా: ఉపరియంత్రం సంస్థాప్య ప్రాణ ప్రతిష్ఠా కుర్యాత్ ఓం ఆం హ్రీం క్రోం, క్రోం హ్రీం ఆం యరలవశషసహోం, హంసః సోఽహం సోఽహం హంసః। అస్యాం మూర్తౌ ప్రాణా స్తిష్ఠంతు, అస్యాం మూర్తౌ జీవ స్తిష్ఠంతు, అస్యాం మూర్తౌ సర్వేంద్రియాణి మనస్త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వా ఘ్రాణ వాక్పాణిపాద

పాయూపస్థాఖ్యాని ప్రాణాపాన వ్యానోదాన సమానా శ్చాత్రాగమ్య సుఖం చిరం తిష్ఠంతు స్వాహా।

అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనోదేహిభోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చముఠస మనుమతే మృడ(ళ)యానస్వస్తి

అమృతం వై ప్రాణా అమృత మాపః
ప్రాణానేన యథాస్థాన ముపహ్వాయతే
సక్తుమివతిత ఉనాపునంతో యత్రధీరా
మనసా వాచ మక్రత అత్రాసఖాయ

స్సఖ్యాని జ్ఞానతేభ ద్రైషాం లక్ష్మీర్నిహితాధివాచి... ఇతి బిందు పీఠగత నిర్విశేష బ్రహ్మాత్మక శ్రీమత్కామేశ్వరాంకే శ్రీ దేవీం సాంగం సాయుధాం సశక్తి పతీ పుత్ర పరివార సమేతః - దేవీ మావాహయామి స్థాపయామి, పూజయామి. ఆవాహితోభవ స్థాపితోభవ స్థిరోభవ, వరదోభవ, సుఖీభవ, సం నిహితోభవ సం నిరుద్ధోభవ అవకుంఠితోభవ సుప్రీతోభవ సుప్రసన్నోభవ సుముఖోభవ, మమ అభిముఖో భవ - స్థిరాసనంకురుః ॥ ప్రసీదః ప్రసీదః । ప్రసీదః ॥ దేవి స్సర్వ జగన్నాథే యావత్పూజావ సానకమ్। తావత్త్వం ప్రీతిభావేన మింబేస్మిన్ సన్నిధింకురు॥

ధ్యాన విధిః: మూలమంత్రముక్త్వా, స్వహృదయస్థితాం చిచ్చైతన్య స్వరూపాం దేవీమ్. పుష్పాంజలావాగతాం విభావ్య యంత్రోపరి సంయోజయేత్ ॥ ...ఇతి ధ్యానమ్॥

అథ ధ్యానమ్: (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవిపై అక్షతలు/పూవును ఉంచవలెను)

శ్లో॥ చతుర్భుజే చంద్రకళావతంసే
కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాశాం కుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాతః

శ్లో॥ పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే।
నారాయణప్రియేదేవి సుప్రీతాభవసర్వదా॥

శ్లో॥ శంఖచక్ర గదాహస్తే శుభ్రవర్ణ సుశోభితే।
మమదేవి వరం దేహి సర్వసిద్ధి ప్రదాయిని॥
యాదేవి మధుకైటభ ప్రశమనీ యామాహిషోన్మూలినీ
యాధూమ్రేక్షణ చండముండ దమనీ యారక్త బీజాశినీ
యా శుంభాది నికుంభ దైత్యశమనీ యాసిద్ధలక్ష్మీ పరాసా
చండీ నవకోటిశక్తి సహితా మాంపాతు విశ్వేశ్వరీ॥

దశవక్త్రా దశభుజా దశపాదాంజనప్రభా।
విశాలయా రాజమానా త్రింశల్లోచనమాలయా॥
స్ఫురద్దశనదంష్ట్రాసా భీమరూపాహి భూమిప।
రూప సౌభాగ్య కాంతీనాం సా ప్రతిష్ఠా మహాశ్రయా॥
ఖడ్గం బాణం గదాం శూలం శంఖం చక్రం భుశుండికమ్।
పరిఘం కార్ముకం శీర్షం నిశ్చ్యోతద్రుధిరం దధౌ॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః

– ధ్యాయామి ధ్యానం సమర్పయామి

(నమస్కారము చేయాలి)

ఆవాహనమ్:

(ఈ క్రింది మంత్రమును చెప్పి పువ్వులు, అక్షతలు దేవి చెంత ఉంచవలెను)

ఋక్: ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజామ్।
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహా॥

శ్లో॥ శంఖ చక్ర గదాహస్తే సువర్ణాభే సుశోభినే।
మమ దేవి వరం దేహి సర్వసిద్ధి ప్రదాయిని॥

శ్లో॥ ఆగచ్ఛ వరదే దేవి దైత్య దర్పనిషూదిని
పూజాం గృహాణ సభగే(సుముఖీ) నమస్తే శంకరప్రియే

దుర్గాం కాత్యాయనీం చండీం శాంభవీం శంకరం ప్రియమ్।
ఆవాహయామి దేవేశీం దుర్గాం దుర్గార్తి నాశినీమ్॥

సాంగం – సాయుధం – సవాహనం – సశక్తిం – ససర్వకళాం –భర్తృ పుత్రాశ్రిత పరివార సమేతం శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః, శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః, శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః ఆవాహయామి, స్థాపయామి పూజయామి.

(ఒక పూవు దేవిపై ఉంచాలి)

ఆసనమ్:(ఈ క్రింది మంత్రమును చెప్పి పువ్వులు, అక్షతలు దేవి చెంత ఉంచవలెను)

ఋక్: ఓం తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్।
యస్యాం హిరణ్యం విందేయం గా మశ్వం పురుషా నహమ్॥

శ్లో॥ అమూల్య రత్న సారంచ నిర్మితం విశ్వకర్మణా।
ఆసనంచ ప్రసన్నంచ శ్రీదుర్గాం ప్రతిగృహ్యతాం॥
ఏహిదేవి గృహాణేసి రత్నసింహాసనం శుభం
చంద్రకాంతి మణిస్తంభం సౌవర్ణం సర్వసుందరమ్
చతుర్భుజా త్రిణేత్రా చ వరదా భయదాయనీ।
రక్తాంబరధరా దేవీ కమలా శంకర ప్రియా॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్థినీ దేవతాయై నమః॥

– నవరత్న ఖచిత హేమసింహాసనం సమర్పయామి
(నవరత్న ఖచిత హేమసింహాసనార్థం అక్షతాన్ / పుష్పాన్ సమర్పయామి)

పాద్యమ్:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో కొద్దిగా నీటిని దేవి పాదములపై చల్లవలెను)

ఋక్: ఓం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీమ్।
శ్రియం దేవీ ముపహ్వయే శ్రీర్మాదేవీ జుషతామ్॥

శ్లో॥ ఈశాది దేవ సంసేవ్యే భవే పాద్యం శుభప్రదే
గంగాది సరితానీతం సంగృహాణ సురేశ్వరీ।

శక్తిశూల గదాపాణిః భయహంత్రీ హరిప్రియా
సింహారూఢా మహాదేవీ సర్వైశ్వర్య ప్రదాయినీ॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః

– పాదయోః పాద్యం సమర్పయామి

(పూవుతో నీరు దేవిపాదం మీద చల్లాలి)

అర్ఘ్యమ్:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో కొద్దిగా నీటిని దేవి పాదములపై చల్లవలెను)

ఋక్: ఓం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా
మార్ద్రాం జ్వలంతీన్ తృప్తాం తర్పయంతీమ్।
పద్మే స్థితాం పద్మవర్ణాన్ తా మిహోపహ్వయే శ్రియామ్॥

శ్లో॥ లక్ష్మీవాణీముఖాసేవ్యే దేవదేవేశ వందితే
గృహానార్ఘ్యం మయాదత్తం లలితే లలితాంబికే
దివ్య కాంచన సంకాశాం కమలాం కమలాలయామ్।
రత్నసింహాసనాం దేవీం వందే త్వా మమరేశ్వరీమ్॥
పుష్పచందన దూర్వాది సంయుతం జాహ్నవీజలం।
శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం పద్మవాసినీ॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః

– హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి (పువ్వుతో నీళ్లు చల్లాలి)

ఆచమనమ్:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో కొద్దిగా నీటిని దేవి పాదములపై చల్లవలెను)

ఋక్: ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీ
శ్రియం లోకే దేవజుష్టా ముదారామ్।
తాం పద్మినీమీగ్ం శరణమహం ప్రపద్యే
ऽअలక్ష్మీ ర్మేనశ్యతాం త్వాం వృణే॥

శ్లో॥ హ్రీంకారమూర్తే దుర్గే సర్వభక్తాభివందితే
గృహాణాచమనందుర్గే మయా దత్తం మహేశ్వరీ
విద్యాధరాం మహాదేవీం పద్మాక్షీం లోకనాయికామ్।
సర్వైశ్వర్యప్రదాం దేవీం ఆచమాదిభి రర్చయే॥
పుణ్యతీర్థాదికం చైవ విశుద్ధం సదా।
గృహ్యతాం శివకాంతేచ రమ్య మాచమనీయకం॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్థినీ దేవతాయై నమః
- ముఖే ఆచమనీయం సమర్పయామి (కొద్దిగా నీరు చల్లాలి)

మధుపర్కమ్:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవికి మధుపర్కము సమర్పించవలెను)

ఋక్: ఓం ఆదిత్యవర్ణే తపసోऽధిజాతో
వనస్పతి స్తవవృక్షోऽథబిల్వః।

తస్యఫలాని తపసానుదంతు
మాయాంత రాయాశ్చ బాహ్యాఅలక్ష్మీః॥

శ్లో॥ : కాంస్యే కాంస్యేన పిహితో దధిమధ్వాజ్యసంయుతః।
మధుపర్కో మయానీతః పూజార్థం ప్రతిగృహ్యతామ్॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్థినీ దేవతాయైనమః

– మధుపర్కం సమర్పయామి.

(మధుపర్కార్థం అక్షతాన్ / పుష్పాణ్ సమర్పయామి)

పంచామృతస్నానమ్:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవునిపై పంచామృతములను (ఆవు పాలు, ఆవునెయ్యి, ఆవుపెరుగు, తేనె, పంచదార ల మిశ్రమము) పూవుతో చల్లవలెను)

ఋక్: ఆప్యాయస్వేతి పంచామృతస్నానం

ఓం ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చ మణినాసహా।
ప్రాదుర్భూతోఽస్మి రాష్ట్రేఽస్మిన్ కీర్తి మృద్ధిం దదాతుమే॥

శ్లో॥ జ్ఞానమూర్తే భద్రకాళి దివ్యనేత్రే సురేశ్వరి।
స్నానం గృహాణ దేవేశి నారాయణి నమోఽస్తు తే॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్థినీ దేవతాయై నమః

– పాపశమనార్థం పంచామృత స్నానం సమర్పయామి

పాలు: (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవిపై పూవుతో పాలను చల్లవలెను)

ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమ వృష్ణియం
భవావాజస్య సంగంథే॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః – క్షీరేణ సమర్పయామి.

పెరుగు:(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవిపై పూవుతో పెరుగును చల్లవలెను)

ఓం దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణో రశ్వస్య వాజినః
సురభినో ముఖాకరత్ప్రాణ ఆయూగ్ంం షి తారిషత్

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః–దధ్నాన్ సమర్పయామి.

నెయ్యి: (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవిపై పూవుతో నెయ్యిని చల్లవలెను)

ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా
త్వచ్ఛి ద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయైనమః – ఆజ్యేన సమర్పయామి.

తేనె: (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవిపై పూవుతో తేనెను చల్లవలెను)

ఓం మధువాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః, మాధ్వీర్న
స్సంత్వోషదీః, మధునక్తముతోషసి మధుమత్పార్థివగ్ంం రజః

మధుద్యౌరస్తునః పితా, మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ంం
అస్తు సూర్యః, మాధ్వీర్గావో భవంతునః

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః

- మధునాన్ సమర్పయామి.

పంచదార:(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవిపై పంచదారను చల్లవలెను)

ఓం స్వాదుః పవస్య దివ్యాయజన్మనే
స్వాదురింద్రాయ సుహవీతునామ్నే,
స్వాదుర్మిత్రాయ వరుణాయవాయవే
బృహస్పతయే మధుమాగ్ంం అదాభ్యః

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః

- శర్కరేణ సమర్పయామి.

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః

- పంచామృత స్నానానంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి.

నారికేళఫలోదక స్నానమ్:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవునిపై పూవుతో కొబ్బరి నీటిని చల్లవలెను)

యాః ఫలినీర్యాఽఅఫల అపుష్పా యాశ్చ పుష్పిణీః
బృహస్పతిః ప్రసూతాస్తానో ముంచంత్వగ్ంం హ సః

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః

– నారికేళఫలోదక స్నానం సమర్పయామి.

శుద్ధోదకస్నానమ్:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో కొద్దిగా నీటిని దేవిపై చల్లవలెను)

ఋక్: ఓం క్షుత్పిపాసా మలాన్ జ్యేష్ఠా మలక్ష్మీర్నాశయామ్యహమ్।
అభూతి మసమృద్ధింఇఛ్చ సర్వాన్ నిర్ణుద మే గృహాత్॥

శ్లో॥ స్నానార్థంతే మయాऽనీతం గౌతమీ సలిలంశుభం।
అనేన సలిలేసాద్య స్నానంకురు మహామతే॥

శ్లో॥ గంగా సరస్వతి రేవా కావేరీ నర్మదా జలైః।
స్నాపితాసి మయా దేవి తథా శాంతం కురుష్వమే॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః

– శుద్ధోదకస్నానం సమర్పయామి.

వస్త్రమ్: (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవికి వస్త్రములను సమర్పించవలెను)

ఋక్: అభివస్త్రా సువసనా న్యర్షాభిధేనూ
స్సుదుఘాః పూయమానాః।
అభిచంద్రా భర్త వేనో హిరణ్యా భ్యశ్వాన్ రథినో దేవసోమ॥

శ్లో॥ పట్టకూలయుగం దేవి కంచుకేన సమన్వితమ్।
సమర్పయా మ్యహం తుభ్యం దుర్గే దుర్గార్తి నాశిని॥

దుకూలం స్వీకురు ష్వేరం స్వర్ణబిందు సమాయుతం।
ఉత్తరీయం కంచుకంచ తథావిధ మతంద్రితే॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్థినీ దేవతాయై నమః
- సకంచుక ప్రావరణ పరిధాన వస్త్రం సమర్పయామి
(గంధం, కుంకుమలతో తడిపి తయారు చేసిన వస్త్రాలు సమర్పించాలి).
(సకంచుక ప్రావరణ పరిధాన వస్త్రార్థం అక్షతాన్ / పుష్పాన్ సమర్పయామి)

సౌభాగ్య సూత్రం:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవికి యజ్ఞోపవీతమును సమర్పించవలెను)

ఋక్: ఓం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే।
నిచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే॥

శ్లో॥ సౌభాగ్య పుత్రవరదే సువర్ణ మణి సంయేతే।
కంఠే ధారయ దేవేశి సౌభాగ్య సూత్ర భూషణమ్॥

శ్లో॥ సర్వసిద్ధిప్రదాం దేవీం సర్వలోక మహేశ్వరీమ్।
నానారత్నధరాం వందే నానాగుణవిధాయినీమ్॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్థినీ దేవతాయై నమః
- సౌభాగ్యసూత్రం సమర్పయామి
(సౌభాగ్యసూత్రార్థం అక్షతాన్ సమర్పయామి)

ఆభరణమ్:

(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవికి ఆభరణములను సమర్పించవలెను)

శ్లో॥ అనేకరత్న ఖచితం స్వర్ణ భూషణ భూషితమ్।
కరాంగులీయముద్రాది దీయతే ప్రతిగుహ్యతామ్॥
రత్న స్వర్ణ వికారం చ దేహాలంకార వర్ధనం।
శోభనం శ్రీకరం చైవ భూషణం ప్రగృహ్యతాం॥

శ్లో॥ హారకంకణకేయూరమేఖలాకుండలాదిభిః।
రత్నాఢ్యం హీరకోపేతం భూషణం ప్రతిగృహ్యతామ్॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః
- నవరత్న కిరీటాంగదహార కేయూరాది నానావిధాభరణాని సమర్పయామి (ఆభరణార్థం అక్షతాన్ / పుష్పాణ్ సమర్పయామి)

చామరం: శీతవాయు ప్రదే చైవ దేహేచ సుఖదే పరే।
కమలే గృహ్యతాం చే మే వ్యజన శ్వేత చామరే॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయైనమః
- వ్యజన శ్వేతచామరాభ్యాం వీచయామి.

(ఒక పుష్పముతో దేవికి వీచుతూ చామరంతో వీచుతున్నట్లు భావన చేయవలెను.)

గంధం: (ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవికి గంధమును సమర్పించవలెను)

ఋక్: ఓం గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్।
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్॥

శ్లో॥ శ్రీగంధం చందనోన్మిశ్రం కుంకుమాగురు సంయుతం।
కర్పూరేణ చ సంయుక్తం విలేపయ సురేశ్వరి॥

శ్లో॥ శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరమ్।
విలేపనం సురశ్రేష్ఠే చందనం ప్రతిగృహ్యతామ్॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః

– దివ్య శ్రీచందనం సమర్పయామి.

(దివ్య శ్రీచందనార్ధం అక్షతాన్ / పుష్పాన్ సమర్పయామి)

అక్షతలు:

ఋక్: శ్రీ ర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు
మనసః కామ మాకూతిం వాచః సత్య మశీమహి।
పశూనాగ్ం రూపమన్నస్య మయి శ్రీః శ్రియతాం యశః॥

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం వాసయమే కులే – మాతరం పద్మ మాలినీమ్॥

శ్లో॥ అక్షతాన్ విమలాన్ శుద్ధాన్ ముక్తామణి సమప్రభాన్।
గృహాణైతా న్మహాదేవి దేవి మే వరదా భవ॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః

– గంధస్యోపరి అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి.

పుష్పం:

ఋక్: ఓం కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమ।
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మ మాలినీమ్॥

శ్లో॥ పద్మ శంఖ జపాపుష్ప కేతకీ మల్లికాన్వితమ్।
చంపకం జాతిపుష్పం చ గృహ్యతా మమరేశ్వరి॥

నానాకుసుమ నిర్మాణం బహుశోభా ప్రదం పరం।
సర్వభూత ప్రియం శుద్ధ మాల్యందేవి ప్రగృహ్యతాం॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీమహిషాసురమర్దినీ దేవతాయై నమః

– నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి
(అనేక రకాల పుష్పాలతో పూజించాలి)

॥ అథాంగపూజ ॥

ఓం దుర్గాయై నమః – పాదౌ పూజయామి ॥
ఓం కాత్యాయన్యై నమః – గుల్ఫౌ పూజయామి ॥
ఓం శ్రీం శచ్యై నమః – జంఘేపూజయామి ॥
ఓం మంగళాయై నమః – జానునీ పూజయామి ॥
ఓం కాంతాయై నమః – ఊరూ పూజయామి ॥
ఓం భద్రకాళ్యై నమః – కటిం పూజయామి ॥
ఓం శ్రీం దేవసేనాయై నమః – జఘనంపూజయామి ॥
ఓం కపాలిన్యై నమః – నాభిం పూజయామి ॥

ఓం శివాయై నమః - హృదయం పూజయామి ॥

ఓం జ్ఞానాయై నమః - ఉదరం పూజయామి ॥

ఓం వైరాగ్యాయై నమః - స్తనౌ పూజయామి ॥

ఓం వైకుంఠవాసిన్యై నమః - వక్షఃస్థలం పూజయామి ॥

ఓం శ్రీం దిత్యై నమః - కంఠంపూజయామి ॥

ఓం శ్రీం పుష్ట్యై నమః - స్కంధౌపూజయామి ॥

ఓం శ్రీం తుష్ట్యై నమః - బాహూపూజయామి ॥

ఓం శ్రీం ఆత్మనః కులదేవతాయై నమః- హస్తౌపూజయామి ॥

ఓం ధాత్ర్యై నమః - హస్తౌ పూజయామి ॥

ఓం స్వాహాయై నమః - కంఠం పూజయామి ॥

ఓం స్వధాయై నమః - ముఖం పూజయామి ॥

ఓం నారాయణ్యై నమః - నాసికం పూజయామి ॥

ఓం మహేశ్వ్యై నమః - నేత్రే పూజయామి ॥

ఓం సింహవాహనాయై నమః - లలాటం పూజయామి ॥

ఓం రుద్రాణ్యై నమః - శ్రోత్రే పూజయామి ॥

ఓం శ్రీం చాముండాయై నమః - చికురాన్ పూజయామి ॥

ఓం కౌమార్యై నమః - శిరః పూజయామి ॥

ఓం భగవత్యై నమః - సర్వాణ్యంగాని పూజయామి ॥

- - -

(ఇక్కడ మీ శక్తానుసారముగా అష్టోత్తర శతనామాలతో / సహస్ర నామాలతో పూజచేయవలెను. - సహస్ర నామాలు విడిగా చివర ఈయడమైనది)

- - -

అథః శ్రీ మహిషాసురమర్ధినీ అష్టోత్తరశత నామావళి

ఓం అంబికాయై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం సరస్వత్యై నమః
ఓం చండికాయై నమః
ఓం లోకజనన్యై నమః
ఓం సర్వదేవాధిదేవతాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం పరమాయై నమః
ఓం ఈశాయై నమః 10
ఓం సత్యై నమః
ఓం శర్వాణ్యై నమః
ఓం దేవమాత్రే నమః
ఓం త్రిలోచన్యై నమః
ఓం బ్రహ్మాణ్యై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం రౌద్ర్యై నమః
ఓం కాళరాత్ర్యై నమః
ఓం తపస్విన్యై నమః
ఓం శివదూత్యై నమః 20
ఓం విశాలాక్ష్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం విష్ణుసోదర్యై నమః
ఓం చిత్కళాయై నమః
ఓం చిన్మయాకారాయై నమః
ఓం మహిషాసురమర్ధిన్యై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం కాలరూపాయై నమః
ఓం గిరిజాయై నమః
ఓం మేనకాత్మజాయై నమః 30
ఓం భవాన్యై నమః
ఓం మాతృకాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం రమాయై నమః
ఓం శుచిస్మితాయై నమః
ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః

ఓం రాజ్యలక్ష్మ్యై నమః
ఓం శివప్రియాయై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం మహాశక్త్యై నమః 40
ఓం భాగ్యదాయిన్యై నమః
ఓం అన్నపూర్ణాయై నమః
ఓం సదానందాయై నమః
ఓం యౌవనాయై నమః
ఓం మోహిన్యై నమః
ఓం జ్ఞానగమ్యాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిత్యస్వరూపిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కమలాకారాయై నమః 50
ఓం రక్తవర్ణాయై నమః
ఓం కళానిధయే నమః
ఓం మధుప్రియాయై నమః
ఓం కల్యాణ్యై నమః
ఓం కరుణాయై నమః
ఓం జనస్థానాయై నమః
ఓం వీరపత్న్యై నమః
ఓం విరూపాక్ష్యై నమః
ఓం నిరాధితాయై నమః
ఓం హేమభాసాయై నమః 60
ఓం సృష్టిరూపాయై నమః
ఓం సృష్టిసంహారకారిణ్యై నమః
ఓం రంజనాయై నమః
ఓం యౌవనాకారాయై నమః
ఓం పరమేశప్రియాయై నమః
ఓం వరాయై నమః
ఓం పుష్టిణ్యై నమః
ఓం పురుషార్థప్రదాయిన్యై నమః
ఓం మహారూపాయై నమః
ఓం మహారౌద్ర్యై నమః 70
ఓం కామాక్ష్యై నమః
ఓం వామదేవ్యై నమః
ఓం వరదాయై నమః
ఓం భయనాశిన్యై నమః

ఓం వాగ్దేవ్యై నమః
ఓం వచన్యై నమః
ఓం వారాహ్యై నమః
ఓం విశ్వతోషిణ్యై నమః
ఓం వర్జనీయాయై నమః
ఓం విశాలాక్షాయై నమః 80
ఓం కులసంపత్ప్రదాయిన్యై నమః
ఓం దుఃఖచ్ఛేదన దక్షాయై నమః
ఓం అంబాయై నమః
ఓం నిఖిలయోగిన్యై నమః
ఓం మునిమోక్షపరాయణాయై నమః
ఓం ధరాధరాయై నమః
ఓం ముక్తాయై నమః
ఓం పరమంత్రాయై నమః
ఓం వరప్రదాయై నమః
ఓం కల్యాణ్యై నమః 90
ఓం వాగ్భవ్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం క్లీంకారిణ్యై నమః
ఓం సంవిదే నమః
ఓం ఈశ్వర్యై నమః
ఓం హ్రీంకారబీజాయై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం ప్రణవాత్మికాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఓం దుర్గాయై నమః 100
ఓం అయోనిజాయై నమః
ఓం మహాభయవినాశిన్యై నమః
ఓం సర్వమంగళకారిణ్యై నమః
ఓం మహాముద్రాయై నమః
ఓం రక్తగంధకస్తూరీవిలేపన్యై నమః
ఓం సర్వరక్షణ్యై నమః
ఓం సకలధర్మిణ్యై నమః
ఓం సర్వలోకారాధ్యాయై నమః

ఇతి శ్రీ మహిషాసురమర్ధినీ అష్టోత్తర శత నామావళిః సంపూర్ణమ్

ధూపమ్: (అగరువత్తులు వెలిగించాలి)

ఋక్: ఓం అపః స్పృజంతు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే।
ని చ దేవీం మాతర గ్ం శ్రియం వాసయ మే కులే॥

శ్లో॥ గుగ్గులుం ఘృత సంయుక్తం నానాగంధ సమన్వితమ్।
ధూపం గృహాణ చాముండే మహిషాసురమర్ధినీ నమోఽస్తుతే॥

శ్లో॥ వనస్పతిరసోద్భూతో గంధాఢ్యో గంధ ఉత్తమః।
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోఽయం ప్రతిగృహ్యతామ్॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మి సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః

– ధూపమాఘ్రాపయామి.

దీపం:

ఋక్: ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పిఙ్గళాం పద్మమాలినీం।
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ మావహ॥

శ్లో॥ దివ్యతంతుల సద్వర్తి గోఘృతేన సమన్వితమ్।
దీపం గృహాణ దేవేశి నారాయణి నమోస్తుతే॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మి సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః

– సాక్షాత్ దీపం దర్శయామి.

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మి సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః
– ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.

నైవేద్యమ్:

ఋక్: ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీమ్।
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ॥

ఋక్: ఓం తామావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం।
యస్యాంహిరణ్యం ప్రభూతం
గావోదాస్యోశ్వాన్విన్దేయం పురుషానహం॥

శ్లో॥ శర్కరామధు సంయుక్త మాజ్యాద్యైరథ పూరితమ్।
గృహాణ దుర్గే నైవేద్యం మహిషాసుర మర్ధినీ॥

శ్లో॥ అన్నం చతుర్విధం స్వాదురసైః షడ్భి సమన్వితమ్।
మయా నివేదితం తుభ్యం నైవేద్యం ప్రతిగృహ్యతామ్॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మి సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః
– నైవేద్యం సమర్పయామి.

(ఒక పుష్పంతో నైవేద్య పదార్థాల మీద నీరు ప్రోక్షిస్తూ)

ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్యధీమహి ధియో యోనః ప్రచోదయాత్ (అనుచు నైవేద్య

పదార్థములపై అరచేతి నుండి నీరు పడునట్లు పూవుతోగాని తమలపాకుతోగాని చిలుకరించవలెను) సత్యం త్వర్తేన పరిషించామి

(అనుచు నైవేద్య పదార్థముల పాత్రల చట్టును నీరు పడునట్లు త్రిప్పవలెను).

(రాత్రిపూట ఈ మంత్రము - ఋతం త్వా సత్త్యేన పరిషించామి అని చెప్పవలెను)

అమృతమస్తు అమృతోపస్తరణమసి – (కుడిచేతితో దేవికి ఆపోశనము వేసినట్లు భావించి ఆమెకు చూపిస్తూ అ నీరు పళ్ళెములో వదలవలెను)

రాజాన్నం సూప సంయుక్తం శాకచోష్య సమన్వితం ।
ఘృతభక్ష్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతాం ॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః (యధాభాగం గుడం, కదలీఫలం, నారికేళం) షడ్రసోపేత నైవేద్యం సమర్పయామి.

ఓం ప్రాణాయస్వాహా – ఓం అపానాయస్వాహా –
ఓం వ్యానాయస్వాహా ఓం ఉదానాయస్వాహా–
ఓం సమానాయస్వాహా – ఓం బ్రహ్మణే స్వాహా।

(కుడిచేతితో దేవికి చూపాలి)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి

(భోజనము నడుమ నీరు ఇచ్చినట్లు – నీళ్ళు విడిచి పెట్టాలి)

అమృతాపిధానసమసి ఉత్తరాపోశనం సమర్పయామి.

(నీరు దేవికి చూపి పళ్ళెములో విడువ వలెను)

హస్తౌ ప్రక్షాళయామి(చేతులు కడుగుతున్నట్లు భావన చేయవలెను) –

పాదౌ ప్రక్షాళయామి (కాళ్లు కడుగుతున్నట్లు భావన చేయవలెను) -
శుద్ధాచమనీయం సమర్పయామి

(ఉద్ధరిణితో నీరు దేవికి చూపించి పళ్లెములో విడిచి పెట్టాలి)

పానీయమ్:

ఘనసారసుగంధేన మిశ్రితంపుష్పవాసితం।
పానీయం గృహ్యతాం దేవీ శీతలం సుమనోహరం॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయైనమః

- భోజనానంతరం పానీయం సమర్పయామి.

(ఉద్ధరిణితో నీరు దేవికి చూపించి పళ్లెములో విడిచి పెట్టాలి)

తాంబూలమ్:

ఋక్: ఓం ఆర్ద్రాం యః కరిణీం యష్టిం
పింగళాం పద్మమాలినీమ్।
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ॥

ఋక్: ఓం హిరణ్యపాత్రం మధోః పూర్ణందధాతి
మధవ్యో సానీతి ఏ కదా బ్రహ్మణ ఉపహరతే।
ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి
సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యగ్ం
రాజ్యం మహారాజామాధిపత్యం॥

హిరణ్య పాత్రం మధోః పూర్ణందధాతి, మధవ్యోऽసానీతి
ఏకధా బ్రహ్మణ ఉపహరతే, ఏకదైవ యజమాన అయుః।

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్థినీ దేవతాయై నమః

– తాంబూలం సమర్పయామి. (దేవి పాదాల దగ్గర తాంబూలం ఉంచాలి)

(తాంబూలార్థం అక్షతాన్ / పుష్పాణ్ సమర్పయామి)

నీరాజనమ్:

ఋక్: తాం మ అవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్।
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో
దాస్యోఽ శ్వాన్ విందేయం పురుషానహమ్॥

ఋక్: యశ్శుచిః ప్రయతోభూత్వా జుహుయా దాజ్యమన్వహం।
శ్రియః పంచదశర్చంచ శ్రీకామః సతతం జపేత్॥

ఘృతవర్తి సమాయుక్తం దీపమాలా సుశోభితమ్।
నీరాజనం గృహాణేదం కర్పూరేణ ప్రదీపితమ్॥

శ్లో॥ కదళీగర్భ సంభూతం కర్పూరం తు ప్రదీపితమ్।
ఆరార్తికమహా కుర్వే పశ్యమాం వరదా భవ॥

సమ్రాజం చ విరాజం చాభి శ్రీ ర్యాచనో గృహే
లక్ష్మీ రాష్ట్ర స్య యా ముఖే తయా మాసగ్ం సృజామసి
నీరాజనం గృహాణ త్వం జగదానంద దాయిని!

సామ్రాజం చ విరాజం చ అభిశ్రీర్యాచనో గృహే। లక్ష్మీ రాష్ట్రస్యయా ముఖేతయా మాసగ్ం సృజామసి॥ సంతతత శ్రీరస్తు,

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్‌స్టిట్యూట్

సమస్త మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు।

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః

– ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః

– నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.

(హారతి కర్పూరం వెలిగించి దేవికి ముమ్మారు త్రిప్పి చూపించి,
ఒక్క నీటి బొట్టు విడిచి పెట్టి కళ్ళకు అద్దుకోవాలి. అందరికి చూపించాలి).

మంత్రపుష్పం:

(ఒక పుష్పం తీసుకొని చేతితో పట్టుకుని లేచి నిలబడి మంత్రపుష్పం చదువవలెను)

ఋుక్:

ధాతా పురస్తాద్య ముదాజహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశ శ్చతస్రః
తమేవం విద్వా నమృత ఇహ భవతి
నాఽన్యః పన్థా అయనాయ విద్యతే॥

ఋుక్: యశ్శుచిః ప్రయతో భూత్వా జుహుయా దాజ్యమన్వహమ్।
శ్రియః పంచ దశర్చం చ శ్రీకామస్సతతం జపేత్॥

~~ఋుక్: సహస్రశీర్షదేవం ... యోఽపాంపుష్పం .... (ఓం స్వస్తి)~~

శారదేలోకమాతస్త్వమాశ్రితా భీష్టదాయినీ।
పుష్పాంజలిం గృహాణత్వం మయాభక్త్యా సమర్పితమ్
యాకుందేందు తుషారహారధవళా యాశుభ్రవస్త్రా(వృతా)న్వితా।
యావీణా వరదండ మండితకరా యాశ్వేత పద్మాసనా॥
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై స్సదాపూజితా।
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా॥

జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతివేదః సనః పర్షదతి దుర్గాణీ విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః, తామగ్ని వర్ణాం తపసాజ్వలంతీం, వైరోచనీం కర్మఫలేషు జుష్టాం, దుర్గాం దేవీగ్ం శరణ మహాం ప్రపద్యే సుతరసి తరసే నమః,

ఓం। రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే।
నమో వయం వై శ్రవణాయ కుర్మహే।
స మే కామాన్ కామకామాయ మహ్యం
కామేశ్వరో వై శ్రవణో దదాతు।
కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః॥

ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః। అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు। త్వం యజ్ఞ స్త్వం వషట్కార స్త్వ

మింద్రస్త్వగ్ం రుద్ర స్త్వం, విష్ణు స్త్వం, బ్రహ్మ త్వం ప్రజాపతిః
త్వం తదాప ఆపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్।

ఈశాన స్సర్వవిద్యానామీశ్వర స్సర్వభూతానాం
బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం।

తద్విష్ణోః పరమం పదగ్ం సదా పశ్యన్తి సూరయః
దివీవ చక్షు రాతతం।

తద్విప్రాసో విపన్యవో జాగృవాన్ స్సమింధతే
విష్ణో ర్యత్పరమం పదం॥

ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం।
ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వ రూపాయ వై నమో నమః॥

ఆనన్దః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః।
ఋషయస్తే త్రయంః పుత్రాః(ప్రోక్తాః)
స్వయం శ్రీదేవి దేవతా॥

పద్మాసనే పద్మ ఊ(ఉ)రు పద్మాక్షీ పద్మ సంభవే।
త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్॥

అశ్వదాయీ చ గోదాయి ధన దాయి మహాధనే।
ధనం మే జుషతాం దేవి(వీ) సర్వ కామార్థ సిద్ధయే॥

పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్త శ్వా జావి గోరథమ్।
ప్రజానాం భవసి మాత ఆయుష్మన్తం కరోతు మామ్॥

చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీమ్।
చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీమహాలక్ష్మీ ముపాస్మహే॥

ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః।
ధనమింద్రో బృహస్పతిర్వరు(ణో)ణం ధనమశ్ను తే॥

వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహా।
సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని॥

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః।
భవన్తి కృతపుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్సదా॥

వర్షన్తు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః।
రోహన్తు సర్వబీజాన్య వ బ్రహ్మ ద్విషో జహి॥

పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ
దళాయతాక్షి! విశ్వప్రియే విష్ణుమనోఽనుకూలే
త్వత్పాదపద్మం మయిసన్నిధత్స్వ॥

యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ।
గంభీరా వర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వస్త్రోత్తరీయా॥

లక్ష్మీర్దివ్యై ర్గజేంద్రై ర్మణిగణ ఖచితై స్స్నాపితా హేమ
కుంభైః। నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే
సర్వమాఙ్గళ్యయుక్తా॥

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్।
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్॥
శ్రీమన్మన్ద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గఙ్గాధరామ్।
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద
ప్రియామ్॥

సి(శు)ద్ధలక్ష్మీ ర్మోక్ష లక్ష్మీ ర్జయలక్ష్మీ స్సరస్వతీ!
శ్రీ(ర్ల)లక్ష్మీ ర్వరలక్ష్మీ శ్చ ప్రసన్నా మమ సర్వదా॥

పరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహన్తీం
కమలాసనస్థామ్।
బాలార్క కోటి ప్రతిభాం త్రిణేత్రాం భజేఽహమంబాం
జగదీశ్వరీంతామ్॥

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే।
శరణ్యే త్ర్యంబకే దేవి! నారయణి నమోఽ స్తుతే॥

ఓం వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి,
తన్నో వాణీః ప్రచోదయాత్।

మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీః
ప్రచోదయాత్

కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి
త న్నో దుర్గిః ప్రచోదయాత్

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః ఆవాహిత శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః, శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః, శ్రీ మహిషాసురమర్థినీ దేవతాయై నమః

– సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

(దేవి పాదాలముందు చేతిలోని పుష్పం ఉంచాలి)

ఆత్మప్రదిక్షణమ్:

సౌవర్ణ రూపే సర్వజ్ఞే బాలే త్రిపురసుందరి
భక్తి యుక్తం కరోమీతి దక్షిణే తే ప్రదక్షిణమ్

శ్లో॥పదేపదేయాపరిపూజకేభ్య స్సద్యోఽ(అ)శ్వమేధాది ఫలం దదాసి। తాం సర్వపాపక్షయహేతుభూతాం ప్రదక్షిణైస్త్వాం పరితఃకరోమి॥

(ప్రదక్షిణ చేస్తూ ఈ క్రింది మంత్రాలు చదవాలి)

యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయా దేవి! శరణాగత వత్సలే
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరీ

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః శ్రీ మహిషాసురమర్థినీ దేవతాయై నమః॥

– ఆత్మ ప్రదిక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

నమస్కారాన్:

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ,
చాలపెద్దమ్మ సురారులమ్మ కడుపాఱడీ పుచ్చినయమ్మ,
దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల యుండెడియమ్మ,
దుర్గమాయమ్మ కృపార్ధి యిచ్చుత మహత్త్వ
కవిత్వ పటుత్వ సంపదల్

యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా।
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ॥

శ్లో॥ రక్తోత్పలారక్తకలాప్రభాభ్యాం ధ్వజోర్ధ్వరేఖా
కులిశాంకుశాభ్యామ్।
అశేషబృందారక వందితాభ్యాం
నమో భవానీ పదపంకజాభ్యామ్॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః॥

– నమస్కారాన్ సమర్పయామి.

క్షమాపణమ్:

శ్లో॥ ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్।
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వరి॥
సాధువాఽసాధువా కర్మ యద్యదాచరితం మయా।
తత్సర్వం కృపయా దేవి! గృహాణారాధనం మమ॥

జ్ఞానతోఽజ్ఞానతో వాఽపి యన్మయాఽఽచరితం శివే।
తవ కృత్యమితి జ్ఞాత్వా క్షమస్వ పరమేశ్వరి॥
అపరాధసహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా।
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి॥

(నమస్కారము చేయవలెను)

ప్రార్థనమ్:

శ్లో॥ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే।
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తుతే॥

పుత్రాన్ దేహి ధనం దేహి సౌభాగ్యం దేహి సువ్రతే।
అన్యాంశ్చ సర్వకామాంశ్చ దేహీ దేవి! నమోఽస్తుతే॥

ప్రాతః ప్రభృతి సాయాంతం సాయాది ప్రాతరం తతః ।
యత్కరోమి జగద్యోనే తదఽస్తు తవపూజనమ్॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్ధినీ దేవతాయై నమః॥

– చతుర్దశ ప్రదిక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

పునః పూజా: శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః, శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః, మహిషాసురమర్ధినీయై నమః – పునః పూజాంచ కరిష్యే। – ఛత్రం ధారయామి, చామరం వీచయామి, దర్పణం దర్శయామి, గీతంశ్రావయామి, నృత్యం దర్శయామి, వాద్యం ఘోషయామి, ఆంధోళికా మారోపయామి, అశ్వా

నారోపయామి, గజా నారోపయామి, సమస్త రాజోపచార, దేవోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార పూజాం సమర్పయామి.

(పుష్పం కాని అక్షతలు కాని సమర్పించాలి)

పునరర్ఘ్యం:

అర్ఘ్యం గృహాణ హేరంబి సర్వభద్ర ప్రదాయక।
గన్ధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన॥

శ్రీ కనకదుర్గా పరదేవతాయై నమః,శ్రీ లక్ష్మీ సరస్వతీయై నమః
శ్రీ మహిషాసురమర్థినీ దేవతాయై నమః॥

– పునరర్ఘ్యం సమర్పయామి.

క్షమాపణ సమర్పణం:

(ఈ క్రింది మంత్రములను చెపుతూ అక్షతలు నీటితో కలిపి పళ్ళెములో విడువవలెను)

శ్లో॥ యస్యస్మృత్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమంబికామ్

శ్లో॥ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి।
యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తు మే॥

అనయా ధ్యానావాహనాది షోడశోపచార అష్టోత్తర శతనామ / సహస్రనామ పూజయా చ భగవతీ సర్వదేవాత్మికా శ్రీదుర్గాదేవీ సుప్రీతా సుప్రసన్నా వరదాభవంతు. న్యూనతాతిరిక్తం సర్వం సగుణం కరోతు. సర్వం శ్రీ లక్ష్మీ సరస్వతీ దుర్గా పరదేవతార్పణమస్తు. (అక్షితలు నీళ్లు పళ్ళెంలో విడిచి పెట్టాలి)

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్స్టిట్యూట్

సాష్టాంగ నమస్కారం:

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా
పదాభ్యాం కరాభ్యాం కర్ణాంభ్యాం ప్రణామోష్టాంగ ముచ్యతే

(అని చదువుతూ సాష్టాంగ నమస్కారం చెయ్యాలి)

(సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత అమ్మవారి 'తీర్థం' సేవించాలి)

తీర్థ స్వీకరణ:

"అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం
సమస్తపాపక్షయకరం దుర్గాదేవి పాదోదకం పావనం శుభమ్"

(ఈ క్రింది మంత్రమును చెపుతూ దేవుని వద్దగల అక్షతలు, పుష్పములు శిరస్సున ధరించ వలెను)

అనేన చతుష్షష్ట్యుపచార పూర్వక శ్రీదేవీ మహాపూజనేన శ్రీభగవతీ సర్వాత్మికా, మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ లలితా పరమేశ్వరీ మహిషాసురమర్ధినీ సుప్రీత సుప్రసన్నా వరదా భవతు.

సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురా
సర్వగ్ంం హరతుమే పాపం దూరాద్దుస్స్వప్న నాశనీ.

– శ్రీ దుర్గా లక్ష్మీ సరస్వతీ మహిషాసురమర్ధినీ
–ప్రసాదం శిరసా గృహ్ణామి.

ఫలం: శ్లో॥ ఇదం ఫలం మయాదేవ స్థాపితం పురతస్తవ।
తేన మే సఫలావాప్తిర్ భవేజ్జన్మని జన్మని॥

ఉద్వాసన: ఋక్: ఓం యజ్ఞేన యజ్ఞమయజంత
దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్।
తేహనాకం మహిమానస్సచంతే
యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః॥

గచ్ఛ గచ్ఛ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర।
ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం పునరాగమనాయ చ॥

యాంతుదేవగణాః సర్వే పూజామాదాయ మామకీమ్।
ఇష్టకామ సమృద్ధ్యర్థం పునరాగమనాయ చ॥

(ఈ క్రింది శ్లోకము చెపుతూ అక్షతలు, నీరు కలిపి పళ్లెములో విడువవలెను)

నమోఽస్త్వనంతాయ సహస్రమూర్తయే
సహస్రపాదాక్షిశిరోరుబాహవే।
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే
సహస్రకోటీ యుగధారిణే నమః॥

శ్రీదుర్గా లక్ష్మీ సరస్వతి మహిషాసురమర్ధినీ దేవతాం - యథాస్థానం ప్రవేశయామి -శోభనార్థం పునరాగమనాయ చ॥

క్షమా ప్రార్థన

విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ।
న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వర॥
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా।
తాని సర్వాణి మే దేవ క్షమస్వ పురుషోత్తమ॥

మధ్యే, మధ్యే మంత్ర తంత్ర స్వర వర్ణ ధ్యాన నియమ న్యూనాతిరిక్త లోప దోష ప్రాయశ్చిత్తార్థం అచ్యుతానంత గోవింద నామత్రయ మహామంత్ర జపం కరిష్యే ॥
ఓం అచ్యుతాయ నమః। ఓం అనంతాయ నమః
।ఓం గోవిందాయ నమః

// విష్ణుర్ విష్ణుర్ విష్ణుర్ విష్ణుర్ విష్ణుహుః //

శ్లో॥ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాఽఽత్మనా వా
ప్రకృతేఃస్వభావాత్।
కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి॥

// సర్వం శ్రీపరమేశ్వర చరణారవిందార్పణమస్తు //

(తొమ్మిది రోజులు, లేదా మూడు రోజులు పూజ చేసుకునేవారు వ్రతకథను విజయదశమినాడు పూజానంతరము చదువుకుని అక్షతలు శిరస్సున ధరించవచ్చు.)

వ్రతకథ

సూతుండు శౌనకాదులంజూచి యిట్లనియే. మహర్షులారా ! యింకొక యుత్తమమైన వ్రతంబు జెప్పెద వినుండు. ఆశ్వయుజ మాస శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని తొమ్మిది రాత్రులు దుర్గాలక్ష్మీ సరస్వతులం బూజింప వలయు లేక మూలా నక్షత్రము మొదలుకొని నైన పూజ సేయవలయు. అట్లు జేయుటకును నశక్తుండయ్యెనేని నవమినాడైనను బూజింప వలయు. మఱియు నీవ్రతం బాచరించువారి హాలోకంబున నిరంతరైశ్వర్య సంపన్నులై పరంబున దుర్గా లోకంబు జెందుదు

రనిన ఋషివర్యులు సూతుంగాంచి మహాత్మా ! తొల్లి యీ వ్రతంబు నెవ్వరాచరించి సుఖంబుజెందిరి యని అడుగగా సూతుండు ఋషులారా! కృతయుగమునందు మహా ధార్మికుండును, ప్రజాపాలన సమర్థుండును, నిత్యైశ్వర్య సమాయుక్తుండును, రథగజతురగ సహితుండును నగు సుకేతుండను రాజుగలడు. ఆతనికి సౌందర్య గాంభీర్య యౌవన సంపన్నురాలగు సువేది యను భార్యగలదు. అట్టి వనితామణి తోడం గూడి ధర్మంబు తప్పక ప్రజాపాలనం బొనర్చుటచే క్షామంబును శత్రువులవలన భయంబును లేకుండెను. ఇట్లుండ అన్నరేంద్రునకును ఆతని జ్ఞాతులకును విరోధము సంభవించి నందున యుద్ధసన్నద్ధుండై శత్రువు లుండు స్థలంబునకు బోయి గదా శక్తి భిండివాల తోమర ముసల ముద్గర ప్రాసట్టసాద్యాయుధంబులచే యుద్ధంబొనర్చె. ఆఘోరంబగు యుద్ధంబున సుకేతుండు శత్రువులచే గొట్టంబడి నిలువం జాలక పరుగెత్తి పోవుచుండెను. ఇట్లు పోవుచుండెడి సుకేతుని నతని భార్యగాంచి ఓహో మనపురుషుండు యుద్ధంబున నిలువనేరక బరుగిడుచుండునపుడు మన మిచట నిలువందగదని ఆసువేదియును భర్త ననుసరించి పోయెను. ఇట్టిరువురు బహుదూరంబరిగి యొక వన గహ్వరంబుం బ్రవేశించి క్షుద్బాధా పీడితులగుచు నివసించియుండ కొద్ది రోజుల కారాజశ్రేష్ఠుడు వ్యాధిపీడితుండై నడుచుటకును శక్తి లేక యుండెను. అంత నారాజపత్ని మిగుల

దుఃఖాక్రాంతురాలై మగనిని తన తొడమీద నిడుకొని శోకింపుచు నవ్వనంబున సంచరింపుచుండ ఆంగీరస మహర్షి అవ్వనితామణి యొద్దకు వచ్చి యిట్లనియె. ఓనారీ తిలకమా! నీకు క్షేమంబుగలుగుగాక. దంపతులుగా నుండెడు మీరెవ్వరు? యెచ్చోటనుండు వారు? యిచ్చోటికేలవచ్చితిరి? రాజ్యంబును బంధుజనంబులను వదలి యొంటరిగా నాకలిచే బీడింపబడుచు నీవనంబునందేల సంచరింపుచు నున్నారు. అనియడుగ నమ్మగువయు మారాడుటకు నోరాడక బొటబొట కన్నీరునుంచి హోరుమని యెలుంగెత్తి వెక్కివెక్కి ఏడ్వందొడంగె. అంత నమ్ముని యోవనితారత్నమా! వ్యసనంబు నొందకుము. లోకంబున మనుజులు వ్యసనంబు నొందుటచే నేకార్యంబును సాధింపబోరు. కావున మీ దుఃఖంబును బోకడచెదం జెప్పుమని దుఃఖోపశమనం బొనర్చి యడుగగా నాసువేది యిట్లనియె. మునినాథా! యీ నరవరుండు నాపెనిమిటి. ఇతండు రాజ్యపరిపాలనము జేయవచ్చుచుండ కొద్దిరోజులకు ఇతనికిని జ్ఞాతులకును విరోధము సంభవించె. అంత ఇరుతెగలవారును మహద్యుద్ధం బొనర్చిరి. అయ్యుద్ధంబున శత్రువులు మిగుల బలపరాక్రమశాలు లగుటం జేసి ముసలముద్గర ప్రాసపట్ట వాద్యాయుధంబులను మద్భర్తపై ప్రయోగింప యితండు ఆబ్బాణంబుల దెబ్బలకోర్వంజాలక రాజ్యంబునం దాశవదిలి యియ్యడవికి బరుగెత్తి వచ్చుచుండ నేనుంగూడ వచ్చినాను

కావున సోమహోత్మా! మరల మాకు రాజ్యంబును పుత్ర సంతానంబును గలుగుటకు యుపాయంబును జెప్పుండని యనేకవిధంబుల బ్రార్థింప ఆంగీరస మహర్షి యిట్లనియె. ఓపుణ్యవతి! నీవు నాతోడంగూడరమ్ము. ఇదో అతిసమీపంబున పంచవటీ తటంబునందు దుర్గాక్షేత్రంబున్నయది. అచ్చట దుర్గాదేవి సన్నిహితురాలై యున్నది. అమ్మహాదేవిని నీవు భక్తి యుక్తురాలవై బూజించిన నీకు మరల రాజ్యంబును పుత్ర పౌత్రాది సంపదయున్ను గలుగునని చెప్పిన యా సువేది భర్తను మోసుకొని యాంగీరస మహర్షితో గూడంబోయి పంచవటీ తటంబు చేరె. అంత ఆంగీరస మహర్షి యాసువేదిని భర్తతోడ స్నానముజేయుమనిన నప్పతివ్రతయు స్నానంబుజేసి వస్త్రంబులను నెండవేసి కట్టుకొని వచ్చిన తోడనే ఆంగీరసమహర్షి సువేదిచే దుర్గాసరస్వతీ దేవతలను షోడశోపచారములతో పూజజేయించెను. ఇట్లు సువేది పాడ్యమి మొదలుకొని తొమ్మిది దినములు పూజజేసి పదియవదినంబు నాడుదయంబు ననే మేల్కాంచి స్నానంబుజేసి పాయసాన్నముచే దుర్గాదేవియనెడు మంత్రంబు నుచ్చరింపుచు హవనంబొనర్చి యాంగీరసమహర్షికి దంపతీపూజ జేసి వారి యనుగ్రహమువలన దశదానాది వివిధ దానములం జేసి యథావిధిగా వ్రతంబును పరిసమాప్తి బొందించి ఆంగీరసమహర్షితోడ వారి యాశ్రమంబునకు నా సువేది భర్తతోడంబోయి కొన్నిదినంబులు సుఖంబుగ వాసము

జేయుచుండగ దుర్గా సరస్వతీ వ్రతంబొనర్చిన మాహాత్యంబు వలన నాసువేది గర్భంబుధరియించి పదియవ మాసంబున నొక సుపుత్రునింగనెను. అంతట యాంగీరస మహర్షి యబ్బాలునకు జాతకర్మాది సంస్కారంబులొనర్చి సూర్య ప్రతాపుండను పేరు పెట్టించి యైదేండ్లు వెళ్ళగానే విద్యాభ్యాసము జేయించెను. అంత ఆ బాలుండును సకల శస్త్రాస్త్రవిద్యల నేర్చుకొని యౌవనంబు వచ్చినతోడనే మహర్షిచే ననుజ్ఞం దీసుకొని శత్రువులపైకి యుద్ధంబునకుబోయి ముసల ముద్గరాద్యాయుధ ములంబ్రయోగించిన శత్రువులు యీ బాలుండగు సూర్యప్రతాపునితోడం బోరాడనేరక పరుగెత్తి పోయిరి. తోడనే నా బాలుండును తన రాజ్యంబును మరలంజెంది తల్లితండ్రులం దోడ్కొనిపోయి సుఖంబుగ రాజ్య పరిపాలనం బొనర్చుచుండెను.

సువేదియును ప్రతివత్స రంబును దుర్గాసరస్వతులం బూజింపుచు యిహలోకంబున పుత్రపౌత్రాది సంపదలతోడం గూడుకొని సుఖంబుగనుండి యంతంబున స్వర్గముంబొందెను. కావున నీవ్రతంబును బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులును జేయందగు. మఱియు నీకథను విను వారును పఠించువారును సకలపాపవిముక్తులై యిహలోకంబున సర్వ సుఖంబుల ననుభవించి యంతంబున పరమపదంబు నొందుదురు.

– ఇతి స్కాందపురాణాంతర్గత సరస్వతీ వ్రతకథ సమాప్తమ్ –

కిరణ్ టైప్ ఇన్‌స్టిట్యూట్



Kiron Type Institute

అథః శ్రీకాళీ సహస్ర నామావళి

ఓం శ్మశానకాళికాయై నమః
ఓం కాళ్యై నమః
ఓం భద్రకాళ్యై నమః
ఓం కపాలిన్యై నమః
ఓం గుహ్యకాళ్యై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం కురుకుల్లాయై నమః
ఓం అవిరోధిన్యై నమః
ఓం కాళికాయై నమః
ఓం కాలరాత్ర్యై నమః 10
ఓం మహాకాలనితమ్బిన్యై నమః
ఓం కాలభైరవభార్యాయై నమః
ఓం కులవర్త్మ ప్రకాశిన్యై నమః
ఓం కామదాయై నమః
ఓం కామిన్యై నమః
ఓం కామ్యాయై నమః
ఓం కమనీయసుభావిన్యై నమః
ఓం కస్తూరీరసనీలాంగ్యై నమః
ఓం కుంజరేశ్వరగామిన్యై నమః
ఓం కకారవర్ణసర్వాంగ్యై నమః
ఓం కామిన్యై నమః 21
ఓం కామసున్దర్యై నమః
ఓం కామార్తాయై నమః
ఓం కామరూపాయై నమః
ఓం కామధేనవే నమః
ఓం కలావత్యై నమః
ఓం కాన్తాయై నమః
ఓం కామస్వరూపాయై నమః
ఓం కామాఖ్యాయై నమః
ఓం కులపాలిన్యై నమః 30
ఓం కులీనాయై నమః
ఓం కులవత్యై నమః
ఓం అమ్బాయై నమః
ఓం దుర్గాయై నమః
ఓం దుర్గార్తినాశిన్యై నమః
ఓం కౌమార్యై నమః
ఓం కులజాయై నమః
ఓం కృష్ణాకృష్ణదేహాయై నమః

ఓం కృశోదర్యై నమః
ఓం కృశాంగ్యై నమః 40
ఓం కులిశాంగ్యై నమః
ఓం క్రీంకార్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కలాయై నమః
ఓం కరాలాస్యాయై నమః
ఓం కరాల్యై నమః
ఓం కులకాన్తాయై నమః
ఓం అపరాజితాయై నమః
ఓం ఉగ్రాయై నమః
ఓం ఉగ్రప్రభాయై నమః 50
ఓం దీప్తాయై నమః
ఓం విప్రచిత్తాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం నీలాయై నమః
ఓం ఘనాయై నమః
ఓం బలాకాయై నమః
ఓం మాత్రాముద్రాపితాయై నమః
ఓం అసితాయై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం నారాయణ్యై నమః 60
ఓం భద్రాయై నమః
ఓం సుభద్రాయై నమః
ఓం భక్తవత్సలాయై నమః
ఓం మాహేశ్వర్యై నమః
ఓం చాముణ్డాయై నమః
ఓం వారాహ్యై నమః
ఓం నారసింహికాయై నమః
ఓం వజ్రాంగ్యై నమః
ఓం వజ్రకంకాల్యై నమః
ఓం నృముణ్డస్రగ్విణ్యై నమః 70
ఓం శివాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం నరముణ్డాల్యై నమః
ఓం గలద్రక్తవిభూషణాయైనమః
ఓం రక్తచందనసిక్తాంగ్యై నమః
ఓం సిన్దూరారుణమస్తకాయై నమః
ఓం ఘోరరూపాయై నమః
ఓం ఘోరదంష్ట్రాయై నమః

ఓం ఘోరాఘోరతరాయై నమః
ఓం శుభాయై నమః 80
ఓం మహాదంష్ట్రాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం సుదత్యై నమః
ఓం యుగదన్తురాయై నమః
ఓం సులోచనాయై నమః
ఓం విరూపాక్ష్యై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం శారదేన్దుప్రసన్నాస్యాయై నమః
ఓం స్ఫురత్స్మేరామ్బుజేక్షణాయై నమః 90
ఓం అట్టహాసాయై నమః
ఓం ప్రసన్నాస్యాయై నమః
ఓం స్మేరవక్త్రాయై నమః
ఓం సుభాషిణ్యై నమః
ఓం ప్రసన్నపద్మవదనాయై నమః
ఓం స్మితాస్యాయై నమః

ఓం ప్రియభాషిణ్యై నమః
ఓం కోటరాక్ష్యై నమః
ఓం కులశ్రేష్ఠాయై నమః
ఓం మహత్యై నమః 100
ఓం బహుభాషిణ్యై నమః
ఓం సుమత్యై నమః
ఓం కుమత్యై నమః
ఓం చణ్డాయై నమః
ఓం చణ్డముణ్డాయే నమః
ఓం అతివేగిన్యై నమః
ఓం ప్రచణ్డాయై నమః
ఓం చణ్డికాయై నమః
ఓం చణ్డ్యై నమః
ఓం చర్చికాయై నమః 110
ఓం చణ్డవేగిన్యై నమః
ఓం సుకేశ్యై నమః
ఓం ముక్తకేశ్యై నమః
ఓం దీర్ఘకేశ్యై నమః
ఓం మహత్కుచాయై నమః
ఓం ప్రేతదేహాకర్ణపూరాయై నమః

ఓం ప్రేతపాణీసుమేఖలాయై నమః
ఓం ప్రేతాసనాయై నమః
ఓం ప్రియప్రేతాయై నమః
ఓం ప్రేతభూమికృతాలయాయై నమః 120
ఓం శ్మశానవాసిన్యై నమః
ఓం పుణ్యాయై నమః
ఓం పుణ్యదాయై నమః
ఓం కులపణ్డితాయై నమః
ఓం పుణ్యాలయాయై నమః
ఓం పుణ్యదేహాయై నమః
ఓం పుణ్యశ్లోక్యై నమః
ఓం పావన్యై నమః
ఓం పుత్రాయై నమః
ఓం పవిత్రాయై నమః 130
ఓం పరమాయై నమః
ఓం పురాయై నమః
ఓం పుణ్యవిభూషణాయై నమః
ఓం పుణ్యనామ్న్యై నమః
ఓం భీతిహరాయై నమః

ఓం వరదాయై నమః
ఓం ఖడ్గపాణిన్యై నమః
ఓం నృముణ్డహస్తశస్త్రాయై నమః
ఓం ఛిన్నమస్తాయై నమః
ఓం సునాసికాయై నమః 140
ఓం దక్షిణాయై నమః
ఓం శ్యామలాయై నమః
ఓం శ్యామాయై నమః
ఓం శాన్తాయై నమః
ఓం పీనోన్నతస్తన్యై నమః
ఓం దిగమ్బరాయై నమః
ఓం ఘోరరావాయై నమః
ఓం సృక్కాన్తాయై నమః
ఓం రక్తవాహిన్యై నమః
ఓం ఘోరరావాయై నమః 150
ఓం శివాయై నమః
ఓం ఖడ్గాయై నమః
ఓం విశంకాయై నమః
ఓం మదనాతురాయై నమః
ఓం మత్తాయై నమః

ఓం ప్రమత్తాయై నమః
ఓం ప్రమదాయై నమః
ఓం సుధాసిన్ధునివాసిన్యై నమః
ఓం అతిమత్తాయై నమః
ఓం మహామత్తాయై నమః 160
ఓం సర్వాకర్షణకారిణ్యై నమః
ఓం గీతప్రియాయై నమః
ఓం వాద్యరతాయై నమః
ఓం ప్రేతనృత్యపరాయణాయై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం దశభుజాయై నమః
ఓం అష్టాదశభుజాయై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం జగత్యై నమః 170
ఓం పరమేశ్వర్యై నమః
ఓం జగద్బన్ధవే నమః
ఓం జగద్ధాత్ర్యై నమః
ఓం జగదానన్దకారిణ్యై నమః
ఓం జగన్మయ్యై నమః

ఓం హైమవత్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహామహాయై నమః
ఓం నాగయజ్ఞోపవీతాంగ్యై నమః
ఓం నాగిన్యై నమః 180
ఓం నాగశాయిన్యై నమః
ఓం నాగకన్యాయై నమః
ఓం దేవకన్యాయై నమః
ఓం గన్ధర్వ్యై నమః
ఓం కిన్నరేశ్వర్యై నమః
ఓం మోహరాత్ర్యై నమః
ఓం మహారాత్ర్యై నమః
ఓం దారుణాయై నమః
ఓం భాసురామ్బరాయై నమః
ఓం విద్యాధర్యై నమః 190
ఓం వసుమత్యై నమః
ఓం యక్షిణ్యై నమః
ఓం యోగిన్యై నమః
ఓం జరాయై నమః
ఓం రాక్షస్యై నమః

ఓం డాకిన్యై నమః
ఓం వేదమయ్యై నమః
ఓం వేదవిభూషణాయై నమః
ఓం శ్రుత్యై నమః
ఓం స్మృత్యై నమః 200
ఓం మహావిద్యాయై నమః
ఓం గుహ్యవిద్యాయై నమః
ఓం పురాతన్యై నమః
ఓం చిన్త్యాయై నమః
ఓం అచిన్త్యాయై నమః
ఓం సుధాయై నమః
ఓం స్వాహాయై నమః
ఓం నిద్రాయై నమః
ఓం తన్ద్రాయై నమః
ఓం పార్వత్యై నమః 210
ఓం అపర్ణాయై నమః
ఓం నిశ్చలాయై నమః
ఓం లోలాయై నమః
ఓం సర్వవిద్యాయై నమః
ఓం తపస్విన్యై నమః
ఓం గంగాయై నమః

ఓం కాశ్యై నమః
ఓం శచ్యై నమః
ఓం సీతాయై నమః
ఓం సత్యై నమః 220
ఓం సత్యపరాయణాయై నమః
ఓం నీత్యై నమః
ఓం సునీత్యై నమః
ఓం సురుచ్యై నమః
ఓం తుష్ట్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం ధృత్యై నమః
ఓం క్షమాయై నమః
ఓం వాణ్యై నమః
ఓం బుద్ధ్యై నమః 230
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నీలసరస్వత్యై నమః
ఓం స్రోతస్వత్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం మాతంగ్యై నమః
ఓం విజయాయై నమః

ఓం జయాయై నమః
ఓం నద్యై నమః
ఓం సిద్ధవే నమః 240
ఓం సర్వమయ్యై నమః
ఓం తారాయై నమః
ఓం శూన్యనివాసిన్యై నమః
ఓం శుద్ధాయై నమః
ఓం తరంగిణ్యై నమః
ఓం మేధాయై నమః
ఓం లాకిన్యై నమః
ఓం బహురూపిణ్యై నమః
ఓం స్థూలాయై నమః
ఓం సూక్ష్మాయై నమః 250
ఓం సూక్ష్మతరాయై నమః
ఓం భగవత్యై నమః
ఓం అనురూపిణ్యై నమః
ఓం పరమాణుస్వరూపాయై నమః
ఓం చిదానన్దస్వరూపిణ్యై నమః
ఓం సదానన్దమయ్యై నమః
ఓం సత్యాయై నమః
ఓం సర్వానన్దస్వరూపిణ్యై నమః
ఓం సునన్దాయై నమః
ఓం నన్దిన్యై నమః 260
ఓం స్తుత్యాయై నమః
ఓం స్తవనీయస్వభావిన్యై నమః
ఓం రంగిణ్యై నమః
ఓం టంకిన్యై నమః
ఓం చిత్రాయై నమః
ఓం విచిత్రాయై నమః
ఓం చిత్రరూపిణ్యై నమః
ఓం పద్మాయై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం పద్మముఖ్యై నమః 270
ఓం పద్మవిభూషణాయై నమః
ఓం డాకిన్యై నమః
ఓం శాకిన్యై నమః
ఓం క్షాన్తాయై నమః
ఓం రాకిణ్యై నమః
ఓం రుధిరప్రియాయై నమః
ఓం భ్రాన్త్యై నమః
ఓం భవాన్యై నమః

ఓం రుద్రాణ్యై నమః
ఓం మృడాన్యై నమః 280
ఓం శత్రుమర్దిన్యై నమః
ఓం ఉపేన్ద్రాణ్యై నమః
ఓం మహేన్ద్రాణ్యై నమః
ఓం జ్యోత్స్నాయై నమః
ఓం చన్ద్రస్వరూపిణ్యై నమః
ఓం సూర్యాత్మికాయై నమః
ఓం రుద్రపత్న్యై నమః
ఓం రౌద్ర్యై నమః
ఓం స్త్రియై నమః
ఓం ప్రకృత్యై నమః 290
ఓం పుంసే నమః
ఓం శక్త్యై నమః
ఓం ముక్త్యై నమః
ఓం మత్యై నమః
ఓం మాత్రే నమః
ఓం భక్త్యై నమః
ఓం ముక్త్యై నమః
ఓం పతివ్రతాయై నమః
ఓం సర్వేశ్వర్యై నమః
ఓం సర్వమాత్రే నమః 300
ఓం శర్వాణ్యై నమః
ఓం హరవల్లభాయై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం సిద్ధిదాయై నమః
ఓం సిద్ధాయై నమః
ఓం భవ్యాభవ్యాయై నమః
ఓం భయాపహాయై నమః
ఓం కర్త్ర్యై నమః
ఓం హర్త్ర్యై నమః
ఓం పాలయిత్ర్యై నమః 310
ఓం శర్వర్యై నమః
ఓం తామస్యై నమః
ఓం దయాయై నమః
ఓం తమిస్రాతామస్యై నమః
ఓం స్థాస్నవే నమః
ఓం స్థిరాయై నమః
ఓం ధీరాయై నమః
ఓం తపస్విన్యై నమః
ఓం చార్వంగ్యై నమః
ఓం చంచలాయై నమః 320

ఓం లోలజిహ్వాయై నమః
ఓం చారుచరిత్రిణ్యై నమః
ఓం త్రపాయై నమః
ఓం త్రపావత్యై నమః
ఓం లజ్జాయై నమః
ఓం విలజ్జాయై నమః
ఓం హరయౌవత్యై నమః
ఓం సత్యవత్యై నమః
ఓం ధర్మనిష్ఠాయై నమః
ఓం శ్రేష్ఠాయై నమః 330
ఓం నిష్ఠురవాదిన్యై నమః
ఓం గరిష్ఠాయై నమః
ఓం దుష్టసంహర్త్ర్యై నమః
ఓం విశిష్టాయై నమః
ఓం శ్రేయస్యై నమః
ఓం ఘృణాయై నమః
ఓం భీమాయై నమః
ఓం భయానకాయై నమః
ఓం భీమనాదిన్యై నమః
ఓం భియే నమః 340
ఓం ప్రభావత్యై నమః

ఓం వాగీశ్వర్యై నమః
ఓం శ్రియే నమః
ఓం యమునాయై నమః
ఓం యజ్ఞకర్త్ర్యై నమః
ఓం యజుఃప్రియాయై నమః
ఓం ఋక్సామాథర్వనిలయాయై నమః
ఓం రాగిణ్యై నమః
ఓం శోభనాయై నమః
ఓం సురాయై నమః 350
ఓం కలకణ్ఠ్యై నమః
ఓం కమ్బుకణ్ఠ్యై నమః
ఓం వేణువీణాపరాయణాయై నమః
ఓం వంశిన్యై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం స్వచ్ఛాయై నమః
ఓం ధాత్ర్యై నమః
ఓం త్రిజగదీశ్వర్యై నమః
ఓం మధుమత్యై నమః
ఓం కుణ్డలిన్యై నమః

Kiron Type Institute
కిరణ్ టైప్ ఇన్‌స్టిట్యూట్

ఓం బుద్ధ్యై నమః
ఓం శుద్ధ్యై నమః
ఓం శుచిస్మితాయై నమః
ఓం రమ్భోర్వశీరతీరామాయై నమః
ఓం రోహిణ్యై నమః
ఓం రేవత్యై నమః
ఓం మఘాయై నమః
ఓం శంఖిన్యై నమః
ఓం చక్రిణ్యై నమః
ఓం కృష్ణాయై నమః 370
ఓం గదిన్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం శూలిన్యై నమః
ఓం పరిఘాస్త్రాయై నమః
ఓం పాశిన్యై నమః
ఓం శారంగపాణిన్యై నమః
ఓం పినాకధారిణ్యై నమః
ఓం ధూమ్రాయై నమః
ఓం సురభ్యై నమః

ఓం వనమాలిన్యై నమః 380
ఓం రథిన్యై నమః
ఓం సమరప్రీతాయై నమః
ఓం వేగిన్యై నమః
ఓం రణపణ్డితాయై నమః
ఓం జటిన్యై నమః
ఓం వజ్రిణ్యై నమః
ఓం నీలలావణ్యామ్బుధి-చన్ద్రికాయై నమః
ఓం బలిప్రియాయై నమః
ఓం సదాపూజ్యాయై నమః
ఓం దైత్యేన్ద్రమథిన్యై నమః 390
ఓం మహిషాసురసంహర్త్ర్యై నమః
ఓం కామిన్యై నమః
ఓం రక్తదన్తికాయై నమః
ఓం రక్తపాయై నమః
ఓం రుధిరాక్తాంగ్యై నమః
ఓం రక్తఖర్పరధారిణ్యై నమః
ఓం రక్తప్రియాయై నమః
ఓం మాంసరుచయే నమః

ఓం వాసవాసక్తమానసాయై నమః
ఓం గలచ్ఛోణితముణ్డాల్యై నమః 400
ఓం కణ్ఠమాలావిభూషణాయై నమః
ఓం శవాసనాయై నమః
ఓం చితాన్తస్థాయై నమః
ఓం మాహేశ్యై నమః
ఓం వృషవాహిన్యై నమః
ఓం వ్యాఘ్రత్వగమ్బరాయై నమః
ఓం చీనచైలిన్యై నమః
ఓం సింహవాహిన్యై నమః
ఓం వామదేవ్యై నమః
ఓం మహాదేవ్యై నమః 410
ఓం గౌర్యై నమః
ఓం సర్వజ్ఞభామిన్యై నమః
ఓం బాలికాయై నమః
ఓం తరుణ్యై నమః
ఓం వృద్ధాయై నమః
ఓం వృద్ధమాత్రే నమః
ఓం జరాతురాయై నమః
ఓం సుభ్రువే నమః
ఓం విలాసిన్యై నమః
ఓం బ్రహ్మవాదిన్యై నమః 420
ఓం బ్రాహ్మణ్యై నమః
ఓం సత్యై నమః
ఓం సుప్తవత్యై నమః
ఓం చిత్రలేఖాయై నమః
ఓం లోపాముద్రాయై నమః
ఓం సురేశ్వర్యై నమః
ఓం అమోఘాయై నమః
ఓం అరున్ధత్యై నమః
ఓం తీక్ష్ణాయై నమః
ఓం భోగవత్యై నమః
ఓం అనురాగిణ్యై నమః
ఓం మన్దాకిన్యై నమః
ఓం మన్దహాసాయై నమః
ఓం జ్వాలాముఖ్యై నమః
ఓం అసురాన్తకాయై నమః
ఓం మానదాయై నమః
ఓం మానినీమాన్యాయై నమః

కిరణ్ టైప్ ఇన్‌స్టిట్యూట్
Kiron Type Institute

ఓం మాననీయాయై నమః
ఓం మదాతురాయై నమః
ఓం మదిరాయై నమః 440
ఓం మేదురాయై నమః
ఓం ఉన్మాదాయై నమః
ఓం మేధ్యాయై నమః
ఓం సాధ్యాయై నమః
ఓం ప్రసాదిన్యై నమః
ఓం సుమధ్యాయై నమః
ఓం అనన్తగుణిన్యై నమః
ఓం సర్వలోకోత్తమోత్తమాయై నమః
ఓం జయదాయై నమః
ఓం జిత్వరాయై నమః 450
ఓం జైత్ర్యై నమః
ఓం జయశ్రియే నమః
ఓం జయశాలిన్యై నమః
ఓం సుఖదాయై నమః
ఓం శుభదాయై నమః
ఓం సత్యాయై నమః
ఓం సభ్యై నమః
ఓం సంక్షోభకారిణ్యై నమః
ఓం శివదూత్యై నమః
ఓం భూతిమత్యై నమః
ఓం విభూత్యై నమః
ఓం భూషణాననాయై నమః
ఓం కౌమార్యై నమః
ఓం కులజాయై నమః
ఓం కున్త్యై నమః
ఓం కులస్త్రీకులపాలికాయై నమః
ఓం కీర్త్యై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం భూషాయై నమః
ఓం భూష్ఠాయై నమః 470
ఓం భూతపతిప్రియాయై నమః
ఓం సుగుణాయై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం అధిష్ఠాయై నమః
ఓం నిష్ఠాయై నమః
ఓం కాష్ఠాయై నమః
ఓం ప్రకాశిన్యై నమః

ఓం ధనిష్ఠాయై నమః
ఓం ధనదాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం సుప్రకాశిన్యై నమః
ఓం ఉర్వీగుర్వ్యై నమః
ఓం గురుశ్రేష్ఠాయై నమః
ఓం షడ్గుణాయై నమః
ఓం త్రిగుణాత్మికాయై నమః
ఓం రాజ్ఞామాజ్ఞాయై నమః
ఓం మహాప్రాజ్ఞాయై నమః
ఓం సుగుణాయై నమః
ఓం నిర్గుణాత్మికాయై నమః 490
ఓం మహాకులీనాయై నమః
ఓం నిష్కామాయై నమః
ఓం సకామాయై నమః
ఓం కామజీవనాయై నమః
ఓం కామదేవకాలాయై నమః
ఓం రామాయై నమః
ఓం అభిరామాయై నమః
ఓం శివనర్తక్యై నమః

ఓం చిన్తామణ్యై నమః
ఓం కల్పలతాయై నమః 500
ఓం జాగ్రత్యై నమః
ఓం దీనవత్సలాయై నమః
ఓం కార్తిక్యై నమః
ఓం కృత్యాయై నమః
ఓం అయోధ్యాయై నమః
ఓం విషమాయై నమః
ఓం సమాయై నమః
ఓం సుమన్త్రాయై నమః
ఓం మన్త్రిణ్యై నమః 510
ఓం ఘూర్ణాయై నమః
ఓం హ్లాదిన్యై నమః
ఓం క్లేశనాశిన్యై నమః
ఓం త్రైలోక్యజనన్యై నమః
ఓం హృష్టాయై నమః
ఓం నిర్మాంసామలరూపిణ్యై నమః
ఓం తడాగనిమ్నజఠరాయై నమః

ఓం శుష్కమాంసాస్థిమాలిన్యై నమః
ఓం అవన్త్యై నమః
ఓం మధురాయై నమః
ఓం హృద్యాయై నమః
ఓం త్రైలోక్యపావనక్షమాయై నమః
ఓం వ్యక్తావ్యక్తాయై నమః
ఓం అనేకమూర్త్యై నమః
ఓం శరభ్యై నమః
ఓం భీమనాదిన్యై నమః
ఓం క్షేమంకర్యై నమః
ఓం శాంకర్యై నమః
ఓం సర్వసమ్మోహకారిణ్యై నమః
ఓం ఊర్ధ్వతేజస్విన్యై నమః 530
ఓం క్లిన్నాయై నమః
ఓం మహాతేజస్విన్యై నమః
ఓం అద్వైతాయై నమః
ఓం యోగిన్యై నమః
ఓం పూజ్యాయై నమః
ఓం సురభ్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం సర్వప్రియంకర్యై నమః
ఓం భోగ్యాయై నమః
ఓం ధనిన్యై నమః 540
ఓం పిశితాశనాయై నమః
ఓం భయంకర్యై నమః
ఓం పాపహరాయై నమః
ఓం నిష్కలంకాయై నమః
ఓం వశంకర్యై నమః
ఓం ఆశాయై నమః
ఓం తృష్ణాయై నమః
ఓం చన్ద్రకలాయై నమః
ఓం నిద్రాణాయై నమః
ఓం వాయువేగిన్యై నమః 550
ఓం సహస్రసూర్యసంకాశాయై నమః
ఓం చన్ద్రకోటిసమప్రభాయైనమః
ఓం నిశుమ్భశుమ్భసంహర్త్యై నమః
ఓం రక్తబీజవినాశిన్యై నమః
ఓం మధుకైటభసంహర్త్యై నమః

ఓం మహిషాసురఘాతిన్యై నమః
ఓం వహ్నిమండలమధ్యస్థాయై నమః
ఓం సర్వసత్వప్రతిష్ఠితాయై నమః
ఓం సర్వాచారవత్యై నమః
ఓం సర్వదేవకన్యాహుతి-దేవతాయై నమః 560
ఓం దక్షకన్యాయై నమః
ఓం దక్షయజ్ఞనాశిన్యై నమః
ఓం దుర్గతారిణ్యై నమః
ఓం ఇజ్యాయై నమః
ఓం పూజ్యాయై నమః
ఓం విభాయై నమః
ఓం భూత్యై నమః
ఓం సత్కీర్త్యై నమః
ఓం బ్రహ్మచారిణ్యై నమః
ఓం రమ్భోర్వై నమః 570
ఓం చతురాయై నమః
ఓం రాకాయై నమః
ఓం జయన్త్యై నమః
ఓం వరుణాయై నమః
ఓం కుహ్వై నమః
ఓం మనస్విన్యై నమః
ఓం దేవమాత్రే నమః
ఓం యశస్యాయై నమః
ఓం బ్రహ్మవాదిన్యై నమః
ఓం సిద్ధిదాయై నమః 580
ఓం వృద్ధిదాయై నమః
ఓం వృద్ధ్యై నమః
ఓం సర్వాద్యాయై నమః
ఓం సర్వదాయిన్యై నమః
ఓం ఆధారరూపిణ్యై నమః
ఓం ధ్యేయాయై నమః
ఓం మూలాధారనివాసిన్యై నమః
ఓం ఆజ్ఞాయై నమః
ఓం ప్రజ్ఞాయై నమః
ఓం పూర్ణమనసే నమః 590
ఓం చన్ద్రముఖ్యై నమః
ఓం అనుకూలిన్యై నమః
ఓం వావదూకాయై నమః
ఓం నిమ్ననాభ్యై నమః

ఓం సత్యసన్ధాయై నమః
ఓం దృఢవ్రతాయై నమః
ఓం అన్వీక్షిక్యై నమః
ఓం దణ్డనీత్యై నమః
ఓం త్రయ్యై నమః
ఓం త్రిదివసున్దర్యై నమః 600
ఓం జ్వాలిన్యై నమః
ఓం జ్వలిన్యై నమః
ఓం శైలతనయాయై నమః
ఓం విన్ధ్యవాసిన్యై నమః
ఓం ప్రత్యయాయై నమః
ఓం ఖేచర్యై నమః
ఓం ధైర్యాయై నమః
ఓం తురీయాయై నమః
ఓం విమలాతురాయై నమః
ఓం ప్రగల్భాయై నమః 610
ఓం వారుణ్యై నమః
ఓం క్షామాయై నమః
ఓం దర్శిన్యై నమః
ఓం విస్ఫులింగిన్యై నమః

ఓం భక్త్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం సదాప్రాప్త్యై నమః
ఓం ప్రకామ్యాయై నమః
ఓం మహిమ్నే నమః
ఓం అణిమ్నే నమః 620
ఓం ఈక్షాయై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం వశిత్వాయై నమః
ఓం ఈశిత్వాయై నమః
ఓం ఊర్ధ్వనివాసిన్యై నమః
ఓం లఘిమ్నే నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం గాయత్ర్యై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఓం మనోహరాయై నమః
ఓం చితాయై నమః
ఓం దివ్యాయై నమః
ఓం దేవ్యుదారాయై నమః
ఓం మనోరమాయై నమః
ఓం పింగళాయై నమః

ఓం కపిలాయై నమః
ఓం జిహ్వాయై నమః
ఓం రసజ్ఞాయై నమః
ఓం రసాయై నమః 640
ఓం సుషుమ్నేడాయోగవత్యై నమః
ఓం గాన్ధార్యై నమః
ఓం నవకాన్తకాయై నమః
ఓం పాంచాలీరుక్మిణీ-రాధారాధ్యాయై నమః
ఓం భీమాయై నమః
ఓం రాధికాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం తులసీబృన్దాయై నమః
ఓం కైటభ్యై నమః
ఓం కపటేశ్వర్యై నమః
ఓం ఉగ్రచణ్డేశ్వర్యై నమః
ఓం వీరజనన్యై నమః
ఓం వీరసున్దర్యై నమః
ఓం ఉగ్రతారాయై నమః
ఓం యశోదాఖ్యాయై నమః

ఓం దేవక్యై నమః
ఓం దేవమానితాయై నమః
ఓం నిరంజనాయ నమః
ఓం చిత్రదేవ్యై నమః
ఓం క్రోధిన్యై నమః 660
ఓం కులదీపికాయై నమః
ఓం జ్వాలాయై నమః
ఓం మాత్రికాయై నమః
ఓం ద్రావిణ్యై నమః
ఓం ద్రవాయై నమః
ఓం యోగీశ్వర్యై నమః
ఓం మహామార్యై నమః
ఓం భ్రామర్యై నమః
ఓం బిన్దురూపిణ్యై నమః 670
ఓం దూత్యై నమః
ఓం ప్రాణేశ్వర్యై నమః
ఓం గుప్తాయై నమః
ఓం బహులాయై నమః
ఓం డామర్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం కుబ్జికాయై నమః

ఓం జ్ఞానిన్యై నమః
ఓం జ్యేష్ఠాయై నమః
ఓం భుశుణ్డ్యై నమః 680
ఓం ప్రకటాకృత్యై నమః
ఓం ద్రావిణ్యై నమః
ఓం గోపిన్యై నమః
ఓం మాయాకామబీజేశ్వర్యై నమః
ఓం ప్రియాయై నమః
ఓం శాకమ్భర్యై నమః
ఓం కోకనదాయై నమః
ఓం సుసత్యాయై నమః
ఓం తిలోత్తమాయై నమః
ఓం అమేయాయై నమః 690
ఓం విక్రమాయై నమః
ఓం క్రూరాయై నమః
ఓం సమ్యక్ఛీలాయై నమః
ఓం త్రివిక్రమాయై నమః
ఓం స్వస్త్యై నమః
ఓం హవ్యవహాయై నమః
ఓం ప్రీతిరుక్మాయై నమః

ఓం ధూమ్రార్చిరంగదాయై నమః
ఓం తపిన్యై నమః
ఓం తాపిన్యై నమః 700
ఓం విశ్వభోగదాయై నమః
ఓం ధరణీధరాయై నమః
ఓం త్రిఖణ్డాయై నమః
ఓం రోధిన్యై నమః
ఓం వశ్యాయై నమః
ఓం సకలాయై నమః
ఓం శబ్దరూపాయై నమః
ఓం బీజరూపాయై నమః
ఓం మహాముద్రాయై నమః
ఓం వశిన్యై నమః 710
ఓం యోగరూపిణ్యై నమః
ఓం అనంగకుసుమాయై నమః
ఓం అనంగమేఖలాయై నమః
ఓం అనంగరూపిణ్యై నమః
ఓం అనంగమదనాయై నమః
ఓం అనంగరేఖాయై నమః
ఓం అనంగాంకుశేశ్వర్యై నమః

ఓం అనంగమాలిన్యై నమః
ఓం కామేశ్వర్యై నమః
ఓం సర్వార్థసాధికాయై నమః
ఓం సర్వతన్త్రమయ్యై నమః
ఓం సర్వమోదిన్యై నమః
ఓం ఆనన్దరూపిణ్యై నమః
ఓం వజ్రేశ్వర్యై నమః
ఓం జయిన్యై నమః
ఓం సర్వదుఃఖక్షయంకర్యై నమః
ఓం షడంగయువత్యై నమః
ఓం యోగయుక్తాయై నమః
ఓం జ్వాలాంశుమాలిన్యై నమః
ఓం దురాశయాయై నమః 730
ఓం దురాధారాయై నమః
ఓం దుర్జయాయై నమః
ఓం దుర్గరూపిణ్యై నమః
ఓం దురన్తాయై నమః
ఓం దుష్కృతిహరాయై నమః
ఓం దుర్ధ్యేయాయై నమః
ఓం దురతిక్రమాయై నమః
ఓం హంసేశ్వర్యై నమః
ఓం త్రిలోకస్థాయై నమః
ఓం శాకమ్భర్యై నమః 740
ఓం అనురాగిణ్యై నమః
ఓం త్రికోణనిలయాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం పరమామృతరంజితాయై నమః
ఓం మహావిద్యేశ్వర్యై నమః
ఓం శ్వేతాయై నమః
ఓం భేరుణ్డాయై నమః
ఓం కులసున్దర్యై నమః
ఓం త్వరితాయై నమః
ఓం భక్తిసంయుక్తాయై నమః
ఓం భక్తివశ్యాయై నమః 751
ఓం సనాతన్యై నమః
ఓం భకానన్దమయై నమః
ఓం భక్తభావితాయై నమః
ఓం భక్తశంకర్యై నమః
ఓం సర్వసౌన్దర్యనిలయాయై నమః
ఓం సర్వసౌభాగ్యశాలిన్యై నమః

ఓం సర్వసమ్భోగభవనాయై నమః
ఓం సర్వసౌఖ్యానురూపిణ్యై నమః
ఓం కుమారీపూజనరతాయై నమః 760
ఓం కుమారీవ్రతచారిణ్యై నమః
ఓం కుమారీభక్తిసుఖిన్యై నమః
ఓం కుమారీరూపధారిణ్యై నమః
ఓం కుమారీపూజకప్రీతాయై నమః
ఓం కుమారీప్రీతిదప్రియాయై నమః
ఓం కుమారీసేవకాసంగాయై నమః
ఓం కుమారీసేవకాలయాయై నమః
ఓం ఆనన్దభైరవ్యై నమః
ఓం బాలభైరవ్యై నమః
ఓం వటుభైరవ్యై నమః
ఓం శ్మశానభైరవై నమః
ఓం కాలభైరవ్యై నమః
ఓం పురభైరవ్యై నమః
ఓం మహాభైరవపత్న్యై నమః
ఓం పరమానన్దభైరవ్యై నమః
ఓం సురానన్దభైరవ్యై నమః
ఓం ఉన్మదానన్దభైరవ్యై నమః
ఓం యజ్ఞానన్దభైరవ్యై నమః
ఓం తరుణభైరవ్యై నమః
ఓం జ్ఞానానన్దభైరవ్యై నమః 780
ఓం అమృతానన్దభైరవ్యై నమః
ఓం మహాభయంకర్యై నమః
ఓం తీవ్రాయై నమః
ఓం తీవ్రవేగాయై నమః
ఓం తరస్విన్యై నమః
ఓం త్రిపురాపరమేశాన్యై నమః
ఓం సున్దర్యై నమః
ఓం పురసున్దర్యై నమః
ఓం త్రిపురేశ్యై నమః
ఓం పంచదశ్యై నమః 790
ఓం పంచమ్యై నమః

ఓం పురవాసిన్యై నమః
ఓం మహాసప్తదశ్యై నమః
ఓం షోడశ్యై నమః
ఓం త్రిపురేశ్వర్యై నమః
ఓం మహాంకుశస్వరూపాయై నమః
ఓం మహాచక్రేశ్వర్యై నమః
ఓం నవచక్రేశ్వర్యై నమః
ఓం చక్రేశ్వర్యై నమః
ఓం త్రిపురమాలిన్యై నమః 800
ఓం రాజ్ఞ్యై నమః
ఓం మహాత్రిపురసున్దర్యై నమః
ఓం సిన్దూరపూరరుచిరాయై నమః
ఓం శ్రీమత్త్రిపురసున్దర్యై నమః
ఓం సర్వాంగసున్దర్యై నమః
ఓం రక్తారక్తవస్త్రోత్తరీయకాయై నమః
ఓం యవాయావకసిన్దూరరక్తచన్దనధారిణ్యై నమః
ఓం యవాయావకసిన్దూరరక్తచన్దనరూపధృషే నమః
ఓం చమరీవాలకుటిలాయై నమః 810
ఓం నిర్మలశ్యామకేశిన్యై నమః
ఓం వజ్రమౌక్తికరత్నాఢ్యాయై నమః
ఓం కిరీటకుణ్డలోజ్జ్వలాయై నమః

ఓం రత్నకుణ్డలసంయుక్తాయై నమః
ఓం స్ఫురద్గణ్డమనోరమాయై నమః
ఓం కుంజరేశ్వరకుమ్భోత్థముక్తారంజితనాసికాయై నమః
ఓం ముక్తావిద్రుమమాణిక్యహీరాఢ్యస్తనమణ్డలాయై నమః
ఓం సూర్యకాన్తేన్దుకాన్తాఢ్యాయై నమః
ఓం స్పర్శాశ్మగలభూషణాయై నమః
ఓం బీజపూరస్ఫురద్బీజదన్తపంక్తయే నమః 820
ఓం అనుత్తమాయై నమః
ఓం కామకోదణ్డకాభగ్నభ్రూకటాక్షప్రవర్షిణ్యై నమః
ఓం మాతంగకుమ్భవక్షోజాయైనమః
ఓం లసత్కనకదక్షిణాయై నమః
ఓం మనోజ్ఞశ ష్కులీకర్ణాయై నమః
ఓం హంసీగతివిడమ్బిన్యై నమః
ఓం పద్మరాగాంగదద్యోతద్దోశ్చతుష్కప్రకాశిన్యై నమః
ఓం కర్పూరాగరుకస్తూరీకుంకుమద్రవలేపితాయై నమః
ఓం విచిత్రరత్నపృథివీకల్పశాఖితలస్థితాయై నమః
ఓం రత్నదీపస్ఫురద్రత్నసింహాసననివాసిన్యై నమః 830

ఓం షట్చక్రభేదనకర్త్ర్యై నమః
ఓం పరమానన్దరూపిణ్యై నమః
ఓం సహస్రదలపద్మాన్తాయై నమః

ఓం చన్ద్రమణ్డలవర్తిన్యై నమః
ఓం బ్రహ్మరూపాయై నమః
ఓం శివక్రోడాయై నమః
ఓం నానాసుఖవిలాసిన్యై నమః

ఓం హరవిష్ణువిరించీన్ద్రగ్రహనాయకసేవితాయై నమః

ఓం శివాయై నమః
ఓం శైవాయై నమః 840
ఓం రుద్రాణ్యై నమః
ఓం శివనాదిన్యై నమః
ఓం మహాదేవప్రియాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం అనంగమేఖలాయై నమః
ఓం డాకిన్యై నమః
ఓం యోగిన్యై నమః
ఓం ఉపయోగిన్యై నమః
ఓం మతాయై నమః
ఓం మాహేశ్వర్యై నమః 850
ఓం వైష్ణవ్యై నమః
ఓం భ్రామర్యై నమః
ఓం శివరూపిణ్యై నమః
ఓం అలమ్బుసాయై నమః
ఓం భోగవత్యై నమః
ఓం క్రోధరూపాయై నమః
ఓం సుమేఖలాయై నమః
ఓం గాన్ధార్యై నమః

ఓం హస్తిజిహ్వాయై నమః
ఓం ఇడాయై నమః 860
ఓం శుభంకర్యై నమః
ఓం పింగలాయై నమః
ఓం దక్షసూత్ర్యై నమః
ఓం సుషుమ్నాయై నమః
ఓం గన్ధిన్యై నమః
ఓం భగాత్మికాయై నమః
ఓం భగధారాయై నమః
ఓం భగేశ్యై నమః
ఓం భగరూపిణ్యై నమః
ఓం లింగాఖ్యాయై నమః 870
ఓం కామేశ్యై నమః
ఓం త్రిపురాయై భైరవ్యై నమః
ఓం లింగగీత్యై నమః
ఓం సుగీత్యై నమః
ఓం లింగస్థాయై నమః
ఓం లింగరూపధృషే నమః
ఓం లింగమాలాయై నమః
ఓం లింగభవాయై నమః

ఓం లింగలింగాయై నమః
ఓం పావక్యై నమః 880
ఓం భగవత్యై నమః
ఓం కౌశిక్యై నమః
ఓం ప్రేమరూపాయై నమః
ఓం ప్రియంవదాయై నమః
ఓం గృధ్రరూపై నమః
ఓం శివారూపాయై నమః
ఓం చక్రేశ్యై నమః
ఓం చక్రరూపధృషే నమః
ఓం ఆత్మయోన్యై నమః
ఓం బ్రహ్మయోన్యై నమః 890
ఓం జగద్యోన్యై నమః
ఓం అయోనిజాయై నమః
ఓం భగరూపాయై నమః
ఓం భగస్థాత్ర్యై నమః
ఓం భగిన్యై నమః
ఓం భగమాలిన్యై నమః
ఓం భగాత్మికాయై నమః
ఓం భగాధారరూపిణ్యై నమః
ఓం భగశాలిన్యై నమః

ఓం లింగాభిదాయిన్యై నమః 900
ఓం లింగప్రియాయై నమః
ఓం లింగనివాసిన్యై నమః
ఓం లింగస్థాయై నమః
ఓం లింగిన్యై నమః
ఓం లింగరూపిణ్యై నమః
ఓం లింగరీత్యై నమః
ఓం మహాప్రీత్యై నమః
ఓం భగగీత్యై నమః
ఓం మహాసుఖాయై నమః 910
ఓం లింగనామసదానన్దాయై నమః
ఓం భగనామసదారత్యై నమః
ఓం భగనామసదానన్దాయై నమః
ఓం లింగనామసదారత్యై నమః
ఓం లింగమాలాకరాభూషాయై నమః
ఓం భగమాలావిభూషణాయై నమః

ఓం భగలింగామృతవరాయై నమః

ఓం భగలింగామృతాత్మికాయై నమః

ఓం భగలింగార్చనప్రీతాయై నమః

ఓం భగలింగస్వరూపిణ్యై నమః 920

ఓం భగలింగసుఖావహాయై నమః

ఓం స్వయమ్భూకుసుమప్రీతాయై నమః

ఓం స్వయమ్భూకుసుమార్చితాయై నమః

ఓం స్వయమ్భూకుసుమప్రాణాయై నమః

ఓం స్వయమ్భూకుసుమోత్థితాయై నమః

ఓం స్వయమ్భూకుసుమస్నాతాయై నమః

ఓం స్వయమ్భూపుష్పతర్పితాయై నమః

ఓం స్వయమ్భూపుష్పఘటితాయై నమః

ఓం స్వయమ్భూపుష్పధారిణ్యైనమః 930

ఓం స్వయమ్భూపుష్పతిలకాయై నమః

ఓం స్వయమ్భూపుష్పచర్చితాయై నమః

ఓం స్వయమ్భూపుష్పనిరతాయై నమః

ఓం స్వయమ్భూకుసుమాగ్రహాయై నమః

ఓం స్వయమ్భూపుష్పయజ్ఞేశాయై నమః

ఓం స్వయమ్భూకుసుమమాలికాయై నమః

ఓం స్వయమ్భూపుష్పనిచితాయై నమః

ఓం స్వయమ్భూకుసుమప్రియాయై నమః

ఓం స్వయమ్భూకుసుమాదానలాలసోన్మత్తమానసాయై నమః

ఓం స్వయమ్భూకుసుమానన్దలహరీస్నిగ్ధదేహిన్యై నమః 940

ఓం స్వయమ్భూకుసుమాధారాయై నమః

ఓం స్వయమ్భూకుసుమాకులాయై నమః

ఓం స్వయమ్భూపుష్పనిలయాయై నమః

ఓం స్వయమ్భూపుష్పవాసిన్యై నమః

ఓం స్వయమ్భూకుసుమస్నిగ్ధాయై నమః

ఓం స్వయమ్భూకుసుమాత్మికాయై నమః

ఓం స్వయమ్భూపుష్పకరిణ్యై నమః

ఓం స్వయమ్భూపుష్పమాలికాయై నమః

ఓం స్వయమ్భూకుసుమన్యాసాయై నమః

ఓం స్వయమ్భూకుసుమప్రభాయై నమః 950

ఓం స్వయమ్భూకుసుమజ్ఞానాయై నమః

ఓం స్వయమ్భూపుష్పభోగిన్యై నమః

ఓం స్వయమ్భూకుసుమోల్లాసాయై నమః

ఓం స్వయమ్భూపుష్పవర్షిణ్యై నమః

ఓం స్వయమ్భూకుసుమానన్దాయై నమః

ఓం స్వయమ్భూపుష్పపుష్పిణ్యై నమః

ఓం స్వయమ్భూకుసుమోత్సాహాయై నమః

ఓం స్వయమ్భూపుష్పరూపిణ్యై నమః

ఓం స్వయమ్భూకుసుమోన్మాదాయై నమః

ఓం స్వయమ్భూపుష్పసున్దర్యై నమః
ఓం స్వయమ్భూకుసుమారాధ్యాయై నమః 960
ఓం స్వయమ్భూకుసుమోద్భవాయై నమః
ఓం స్వయమ్భూకుసుమవ్యగ్రాయై నమః
ఓం స్వయమ్భూపుష్పపూజితాయై నమః
ఓం స్వయమ్భూపూజకప్రాజ్ఞాయై నమః
ఓం స్వయమ్భూహోతృమాత్రికాయై నమః
ఓం స్వయమ్భూదాతృరక్షిత్ర్యై నమః
ఓం స్వయమ్భూభక్తభావికాయై నమః
ఓం స్వయమ్భూకుసుమప్రీతాయై నమః
ఓం స్వయమ్భూపూజకప్రియాయై నమః 970
ఓం స్వయమ్భూవన్దకాధారాయై నమః
ఓం స్వయమ్భూనిన్దకాన్తకాయై నమః
ఓం స్వయమ్భూప్రదసర్వస్వాయై నమః
ఓం స్వయమ్భూప్రదపుత్రిణ్యై నమః
ఓం స్వయమ్భూప్రదసస్మేరాయై నమః
ఓం స్వయమ్భూతశరీరిణ్యై నమః
ఓం సర్వలోకోద్భవప్రీతాయై నమః
ఓం సర్వలోకోద్భవాత్మికాయై నమః
ఓం సర్వకాలోద్భవోద్భవాయై నమః
ఓం కుణ్డపుష్పసమప్రీత్యై నమః

ఓం కుణ్డపుష్పసమారత్యై నమః
ఓం కుణ్డగోలోద్భవప్రీతాయై నమః
ఓం కుణ్డగోలోద్భవాత్మికాయై నమః 980

ఓం స్వయమ్భువే నమః
ఓం శివాయై నమః
ఓం శక్తాయై నమః
ఓం పావన్యై నమః
ఓం లోకపావన్యై నమః
ఓం కీర్త్యై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం మేధాయై నమః
ఓం విమేధాయై నమః
ఓం సురసున్దర్యై నమః 990
ఓం అశ్విన్యై నమః
ఓం కృత్తికాయై నమః
ఓం పుష్యాయై నమః
ఓం తేజస్విచన్ద్రమణ్డలాయై నమః
ఓం సూక్ష్మాసూక్ష్మప్రదాయై నమః
ఓం సూక్ష్మాసూక్ష్మభయ-వినాశిన్యై నమః
ఓం వరదాయై నమః
ఓం అభయదాయై నమః
ఓం ముక్తిబన్ధవినాశిన్యై నమః
ఓం కాముక్యై నమః 1000
ఓం కామదాయై నమః
ఓం క్షాన్తాయై నమః
ఓం కామాఖ్యాయై నమః
ఓం కులసున్దర్యై నమః
ఓం సుఖదాయై నమః
ఓం దుఃఖదాయై నమః
ఓం మోక్షాయై నమః
ఓం మోక్షదార్థప్రకాశిన్యై నమః
ఓం దుష్టాదుష్టమత్యై నమః
ఓం సర్వకార్యవినాశిన్యై నమః
ఓం శుక్రాధారాయై నమః 1011
ఓం శుక్రరూపాయై నమః

ఓం శుక్రసిన్ధునివాసిన్యై నమః
ఓం శుక్రాలయాయై నమః
ఓం శుక్రభోగాయై నమః
ఓం శుక్రపూజాసదారత్యై నమః
ఓం శుక్రపూజ్యాయై నమః
ఓం శుక్రహోమసన్తుష్టాయైనమః
ఓం శుక్రవత్సలాయై నమః
ఓం శుక్రమూర్త్యై నమః 1020
ఓం శుక్రదేహాయై నమః
ఓం శుక్రపూజకపుత్రిణ్యై నమః
ఓం శుక్రస్థాయై నమః
ఓం శుక్రిణ్యై నమః
ఓం శుక్రసంస్కృతాయై నమః
ఓం శుక్రసున్దర్యై నమః
ఓం శుక్రస్నాతాయై నమః
ఓం శుక్రకర్త్యై నమః
ఓం శుక్రసేవ్యాయై నమః
ఓం అతిశుక్రిణ్యై నమః 1030
ఓం మహాశుక్రాయై నమః
ఓం శుక్రభవాయై నమః
ఓం శుక్రవృష్టివిధాయిన్యై నమః
ఓం శుక్రాభిధేయాయై నమః
ఓం శుక్రార్హాయై నమః
ఓం శుక్రవన్దకవన్దితాయై నమః
ఓం శుక్రానన్దకర్త్యై నమః
ఓం శుక్రసదానన్దవిధాయిన్యై నమః
ఓం శుక్రోత్సాహాయై నమః
ఓం సదాశుక్రపూర్ణాయై నమః
ఓం శుక్రమనోరమాయై నమః
ఓం శుక్రపూజకసర్వస్వాయై నమః 1040
ఓం శుక్రనిన్దకనాశిన్యై నమః
ఓం శుక్రాత్మికాయై నమః
ఓం శుక్రసమ్పదే నమః
ఓం శుక్రాకర్షణకారిణ్యై నమః
ఓం రక్తాశయాయై నమః
ఓం రక్తభోగాయై నమః
ఓం రక్తపూజాసదారత్యై నమః
ఓం రక్తపూజ్యాయై నమః
ఓం రక్తహోమాయై నమః
ఓం రక్తస్థాయై నమః 1050

ఓం రక్తవత్సలాయై నమః
ఓం రక్తపూర్ణారక్తదేహాయై నమః
ఓం రక్తపూజకపుత్రిణ్యై నమః
ఓం రక్తాఖ్యాయై నమః
ఓం రక్తిన్యై నమః
ఓం రక్తసంస్కృతాయై నమః
ఓం రక్తసున్దర్యై నమః
ఓం రక్తాభిదేహాయై నమః
ఓం రక్తార్హాయై నమః
ఓం రక్తవన్దకవన్దితాయై నమః
ఓం మహారక్తాయై నమః 1061
ఓం రక్తభవాయై నమః
ఓం రక్తవృష్టివిధాయిన్యై నమః
ఓం రక్తస్నాతాయై నమః
ఓం రక్తప్రీతాయై నమః
ఓం రక్తసేవ్యాతిరక్తిన్యై నమః
ఓం రక్తానన్దకర్యై నమః
ఓం రక్తసదానన్దవిధాయిన్యై నమః
ఓం రక్తారక్తాయై నమః
ఓం రక్తపూర్ణాయై నమః 1070

ఓం రక్తసవ్యేక్షణీరమాయై నమః
ఓం రక్తసేవకసర్వస్వాయై నమః
ఓం రక్తనిన్దకనాశిన్యై నమః
ఓం రక్తాత్మికాయై నమః
ఓం రక్తరూపాయై నమః
ఓం రక్తాకర్షణకారిణ్యై నమః
ఓం రక్తోత్సాహాయై నమః
ఓం రక్తవ్యగ్రాయై నమః
ఓం రక్తపానపరాయణాయై నమః 1079
ఓం శోణితానన్దజనన్యై నమః
ఓం కల్లోలస్నిగ్ధరూపిణ్యై నమః
ఓం సాధకాన్తర్గతాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం పాపనాశిన్యై నమః
ఓం సాధూనాంహృదిసంస్థాత్ర్యై నమః
ఓం సాధకానన్దకారిణ్యై నమః
ఓం సాధకానాంజనన్యై నమః
ఓం సాధకప్రియకారిణ్యై నమః

ఓం సాధకప్రచురానన్దసమ్పత్తి-
సుఖదాయిన్యై నమః 1090
ఓం సాధకాసాధకప్రాణాయై
నమః
ఓం సాధకాసక్తమానసాయై
నమః
ఓం సాధకోత్తమసర్వస్వాయై
నమః
ఓం సాధకాయై నమః
ఓం భక్తరక్తపాయై నమః
ఓం సాధకానన్దసన్తోషాయై నమః
ఓం సాధకారివినాశిన్యై నమః
ఓం ఆత్మవిద్యాయై నమః
ఓం బ్రహ్మవిద్యాయై నమః
ఓం పరబ్రహ్మకుటుంబిన్యై నమః
ఓం త్రికూటస్థాయై నమః
ఓం పంచకూటాయై నమః
ఓం సర్వకూటశరీరిణ్యై నమః
ఓం సర్వవర్ణమయ్యై నమః
ఓం వర్ణజపమాలావిధాయిన్యై
నమః 1105

- - - -

ఇతి శ్రీ కాళీ సహస్ర నామావళి సంపూర్ణమ్

...02
దుమిదుమితామర దుందుభినాద మహో ముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥

07. అయి నిజహుంకృతిమాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ధూమ్రశతే!
సమర విశోషిత శోణితబీజ సముద్భవ శోణిత భీజలతే
శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥

08. దనురనుసంగ రణక్షణసంగ పరిస్ఫురదంగ నటత్కటకే
కనక పిశంగ పృషత్కనిషంగ రసద్భట శృంగ హతావటుకే।
కృతచతురంగ బలక్షితి రంగ ఘటద్బహురంగ రటద్బటుకే
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥

09. సురలలనాతత థేయిత థేయిత తథాభినయోదర నృత్యరతే
(సురలలనా తతథేయి తథేయి కృతాభినయోదర నృత్యరతే)
కృత కుకుథః కుకుథో గడదాదికతాల కుతూహల గానరతే।
ధుధుకుట ధుక్కుట ధింధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥

10. జయజయ! జప్యజయే! జయ శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే
ఝుణఝుణ ఝింఝిమి ఝింకృత నూపుర శింజిత మోహిత భూతపతే।
(భణ భణ భింజమి భింకృత నూపుర సింజిత మోహిత భూతపతే।)
నటిత నటార్థ నటీనటనాయక నాటకనాటిత నాట్య సుగానరతే
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥

11. అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకర వక్త్రవృతే

సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే॥

12. మ(స)హిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రల్లక మల్లరతే
విరచిత వల్లిక పల్లిక మల్లిక ఝిల్లిక ఝిల్లిక వర్గవృతే।
సితకృత పుల్లి సముల్లసితారుణ తల్లజ పల్లవ సల్లలితే
జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే॥

13. అవిరళ గండగళన్ మద మేదుర మత్త మతంగజరాజపతే
త్రిభువన భూషణ భూత కళానిధి రూప పయోనిధి రాజసుతే।
అయి! సుదతీజన లాలస మానస మోహన మన్మథ రాజసుతే
జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే॥

14. కమల దళామల కోమల కాంతి కళా కలితామల భాలల(త)తే
సకల విలాసకళా నిలయక్రమ కేళిచ(క)లత్కల హంసకులే।
అలికుల సంకుల కువలయ మండల మౌళిమిళద్వ(ద్భ)కులాళికులే
జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే॥

15. కర మురళీరవ వీజిత కూజిత లజ్జిత కోకిల మంజుమతే
మిళిత మిళింద(పులింద) మనోహర గుంజిత రంజిత శైలనికుంజగతే।
నిజగుణభూత మహాశబరీగణ సద్గుణ సంభృత కేళితలే
జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే॥

16. కటితటపీత దుకూల విచిత్ర మయూఖ తిరస్కృత చంద్రరుచే
ప్రణత సురాసుర మౌళి మణిస్ఫురదంశులసన్నఖ చంద్రరుచే
జితకనకాచల మౌళిపదోర్జిత నిర్భర కుంజర కుంభకుచే
జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే॥

17. విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే
కృత సురతారక సంగర తారక సంగర తారక సూనుసుతే।
సురథసమాధి సమానసమాధి సమాధిసమాధి సుజాతరతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥

18. పదకమలం కరుణానిలయే వరివస్యతి యోఽనుదినం స శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్।
తవ పదమేవ పరంపద మిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥

19. కనకలసత్కల సింధుజలైరను సించినుతేగుణ రంగభువం
భజతి స కిం ను(న) శచీకుచకుంభ(త) తటీపరిరంభ సుఖానుభవమ్!
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥

20. తవ విమలేందుక(కు)లం వదనేందుమలం సకలం నను కూలయతే
కిము పురుహూత పురీందుముఖీ సుముఖీభిరసౌ విముఖీ క్రియతే।
మమ తు మతం శివనామ ధనే భవతీ కృపయా కిముత క్రియతే
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥

21. అయి మయి దీనదయాళుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథాఽనుభితాసిరతే।
యదుచితమత్ర భవత్యురరి కురుతాదురుతాప మపాకురుతే
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥

ఫలశ్రుతి:

స్తుతిమిమాం స్తిమితస్సు సమాధినా, నియమితో యమతోఽనుదినం పఠేత్
పరమయా రమయా స నిషేవ్యతే, పరిజనోఽపి జనోఽపి చ తం భజేత్॥

– – – = – – –




(ఎక్కడైనా తప్పులు ఉంటే సహృదయంతో తెలియజేయవలసినదిగా మనవి. –944 044 9650, 994 994 1430)